www.manatelangana.news
Mana Telangana

మన తెలంగాణ

హైదరాబాద్ | సంపుటి 6 | సంచిక: 194 | బుధవారం | 3 జనవరి, 2018

...అక్షరం సాక్షిగా ఇది ప్రజల పక్షం

Published from: Hyderabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahabubnagar, Nizamabad

పేజీలు: 12 + టాబ్లాయిడ్ | వెల రూ. 5.00

ఎస్‌సి ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల

సభ్యులుగా విద్యాసాగర్, రాంలాల్ నాయక్, నీలాదేవి, నర్సింహ్మా, దేవయ్య



మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఏర్పాటయింది. కమిషన్ చైర్మన్‌గా టిఆర్‌ఎస్ యువ నాయకులు, సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్‌కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతకం చేశారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎపవల్లి), ఎం.రాంబాల్ నాయక్ (రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్‌జిల్లా సిరికొండ మండలం రాయగూడ), చిలకమర్రి నర్సింహ్మా (రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల), సుంకపాక దేవయ్య (హైదరాబాద్‌లోని రాంనగర్) నియామకమయ్యారు. చైర్మన్‌గా నియమితులైన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గతంలో టిఆర్‌ఎస్ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు.

తలాక్ బిల్లు గట్టెక్కేనా?

- సెలెక్ట్ కమిటీకి పంపాలంటున్న వామపక్షాలు
- కాంగ్రెస్ వాటితో కలిసి నడిచే సూచనలు
- మంగళవారం నాడు రాజ్యసభకు రాని బిల్లు
- నేడు ప్రవేశపెడతామన్న బిజెపి
- ఎగువసభలో కమలానికి మెజారిటీ నిల్లు



న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బిల్లుపై తుది వైఖరిని వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్షాలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. గత వారంలో లోక్‌సభలో ఆమోదం పొందిన ముస్లిం మహిళా బిల్లును రాజ్యసభలోనూ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందే రాజ్యసభలో ప్రతిపక్షనేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నేతలతో పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించాలని ప్రతిపాదించిన బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తున్నప్పటికీ కొన్ని అంశాలపై సవరణలు తీసుకురావడానికి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు చెప్పాయి.

నేడు రాజ్యసభకు బిల్లు : ఎగువసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మంగళవారం నాడే ప్రవేశ పెడుతామని తొలుత ప్రకటించిన ప్రభుత్వవర్గాలు వెనక్కి తగ్గాయి. విపక్షాలతో రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు జరిపిన సంప్రదింపుల సందర్భంగా దాదాపు అన్ని పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. అయితే బుధవారం నాడు బిల్లును ఎగువసభలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మంగళవారం నాడు పార్లమెంట్ ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు తరువాయి 6లో

ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు?

మన తెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గడువుకు ఆరు నెలలు ముందుగా ఫిబ్రవరి నెలలోనే ఈ ఎన్నికలు జరిపే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టేందుకు ఈ నెల రెండు, లేదా మూడో వారంలో శాసనసభను సమావేశపర్చేందుకు అడుగులు వేస్తోంది. అలాగే తరువాయి 6లో



ఉభయ కొరియాల మధ్య చర్చలు? 11

- ప్రతిపాదించిన దక్షిణ కొరియా

హెచ్ -1బిపై మరింత కాఠిన్యం 10

- గ్రీన్‌కార్డు కోసం వేచి ఉన్నవారి వీసాలను పొడిగించరాదని యోచన

ఎంసెట్ కన్వీనర్‌గా యాదయ్య 3

- ఇతర సెట్లకూ కన్వీనర్ల నియామకం


రాష్ట్ర ప్రభుత్వం నెలకో కొత్త పథకం 3

ఐఎఎస్‌ల బదిలీలు

ఎంఎల్‌ఎలతో వివాదాలున్న కలెక్టర్లకు స్థానచలనం

ఆర్థికసంఘ సభ్య కార్యదర్శిగా సురేష్ చందా, భూపరిపాలన సంచాలకులుగా వాకాటి కరుణ

ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా సోమేష్‌కు అదనపు బాధ్యతలు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బిఆర్ మీనా



మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ అధికారులను మంగళవారం నాడు ప్రభుత్వంబదిలీ చేసింది. ఎంఎల్‌ఎలతో వివాదం ఏర్పడిన జిల్లా కలెక్టర్‌లకు స్థాన చలనం చేశారు. స్థానిక ఎంఎల్‌ఏతో వివాదం కారణంగా జనగామ జిల్లా కలెక్టర్ దేవసేనను బదిలీ చేశారు. ఆమెను పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాను బదిలీ చేసి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా నియమించారు. జనగామకు పక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పెద్దపల్లి కలెక్టర్ ఎ.మురళిని ఆర్కైవ్స్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళిక్కెరిని జిహెచ్‌ఎంసి అనదపు కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే సీనియర్ ఐఎఎస్ అధికారి బిఆర్ మీనాను కొత్తగా ఏర్పాటైన ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అలాగే సురేష్ చందాను తెలంగాణ ఫైనాన్స్ కమిషన్‌కు సభ్యకార్యదర్శిగా నియమించారు. సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా టూరిజం శాఖ ఎండి క్రిస్టినా ఛోంగ్తును గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా, టూరిజంశాఖ కార్యదర్శి బి. వెంకటేశంను బిసి సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. స్టేట్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న చంద్రవదన్‌ను రెవెన్యూ, ప్రకృతి విపత్తుల శాఖ కమిషనర్‌గా వేసి సోమేష్‌కుమార్‌కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. బదిలీల వివరాలు 6లో

మంద కృష్ణ మాదిగ అరెస్టు, పోలీస్ స్టేషన్‌లో దీక్ష కొనసాగింపు 6

జీరో అవర్ పూర్తిగా సద్వినియోగం

రాజ్యసభ రికార్డు

న్యూఢిల్లీ: ఎజెండాలో ఉన్న అన్ని అంశాలపై జీరో అవర్‌లో చర్చించి రాజ్యసభ మంగళవారం రికార్డు సృష్టించింది. ప్రత్యేక మెన్షన్లను కూడా ఇందులో చేర్చి వాటిని కూడా జీరో అవర్ వరకు చర్చను నిర్వహించినట్టు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. 'రాజ్యసభ మంగళవారం చరిత్ర సృష్టించింది. ప్రప్రథమంగా జీరో అవర్‌లో అన్ని అంశాలతో పాటు, ప్రత్యేక మెన్షన్లపై కూడా చర్చించి, పూర్తి తరువాయి 6లో

హర్యానాలో ఆరుగురిని హతమార్చిన ఉన్మాది 10

పాక్‌కు 255 మి. డాలర్ల అమెరికా సాయం నిలిపివేత 11



దద్దరిల్లిన ముంబయి

విస్తరించిన భీమా - కోరేగామ్ ఆందోళన, ఘర్షణలో దళిత యువకుడి మృతి

ముంబయి: పుణె జిల్లా భీమా– కోరేగామ్ గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. ముంబయిలో పలు ప్రాంతాలకు హింస విస్తరించింది. రాస్తారోకో, రైల్‌రోకోలతో పాటు బస్సు దగ్ధం వంటి ఘటనలకు దారితీసింది. దళితులు పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. బ్రిటీష్ పాలకులకు, మహారాష్ట్ర పాలకులైన పీష్వాలకు మధ్య యుద్ధం జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు ఆటంకం కలిగింది. సోమవారం జరిగిన ఘర్షణలో రాహుల్ ఫటంగేల్ అనే 28 ఏళ్ల దళిత యువకుడు చనిపోయాడు. దీంతో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. మంగళవారం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పిఐ) కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఘట్కోపర్, చెంబూర్, పోవాయ్, ములుంద్, థానే, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఆర్‌పిఐ తరువాయి 6లో

కుంచెపోటు




హ్యాంగోవర్ పోవటానికి ముందు కొద్దిగా మందుపోసి తర్వాత కౌన్సెలింగ్ చేయమంటున్నారు!

లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్టు

దర్యాప్తు నిర్వహించిన పంజాగుట్ట పోలీసులు

చంచల్‌గూడ జైలుకు తరలింపు



మన తెలంగాణ/ హైదరాబాద్ సిటీబ్యూరో : యువతిపై లైంగిక వేధింపుల కేసులో కేసిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎసిపి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట వెంకటరమణ కాలనీలో ఓ ప్రైవేట్ బహుళ అంతస్థుల భవనంలోని మూడు బెడ్‌రూంల ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని సేవ్ టెంపుల్ అనే సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఆ సంస్థకు చెందిన ఆలయవాణి అనే వెబ్‌సైట్‌కు అక్కడి నుండే ఓ యువతి రేడియో జాకీగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆ యువతి పంజాగుట్ట పోలీసులకు గత నెల 29న ఫిర్యాదు చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి సరైన ఆధారాలు సేకరించిన అనంతరం మంగళవారం తరువాయి 6లో

పోటీ పరీక్షలపై వికలాంగులకు శిక్షణ



మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగ వికలాంగ అభ్యర్థులకు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ ఇప్పించనున్నట్లు మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల అభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక్కో అభ్యర్థికి స్టైఫండ్ కింద నెలకు రూ.15వేలు శిక్షణకు, రూ. 5 వేలు రీడింగ్ మెటీరియల్ కోసం చెల్లిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించే ఉద్యోగాలకే ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై 40 శాతం అంగవైకల్యం ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని, శారీరక వైకల్యమే కాకుండా దృష్టిలోపం, అలాగే బదిరులు కూడా శిక్షణకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని జిల్లా అభివృద్ధి అధికారులకు దరఖాస్తులు పంపించుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం ఈ మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ 2018 డైరీని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇఎన్‌సిలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, న్యాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



బర్దన్ ఆశయ సాధనకు ప్రతినబూనాలి

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో కమ్యూనిస్టు, కార్మికోద్యమాన్ని విస్తరింప చేయడంలో సిపిఐ అగ్రనేత బర్దన్ చేసిన కృషి చిరస్మరణీయమని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. కార్మిక సంఘాలను నిర్మించి వారికి ఎన్నో హక్కులను సాధించిన ఘనత బర్దన్‌కు దక్కుతుందన్నారు. బర్దన్ ఆశయాల సాధనకు ప్రతిన బూనాలని అన్నారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఎ.బి.బర్దన్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో ఆయన చిత్రపటానికి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పూలమాలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ బర్దన్ విద్యార్థి దశలోనే మార్క్సిజం సిద్ధాంతానికి ఆకర్షితులై ఎఐఎస్‌ఎఫ్‌లో చేరి జాతీయ నాయకుడిగా దేశమంతా పర్యటించి బలమైన విద్యార్థి, ఉద్యమాన్ని నిర్మించారన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలంగా బాధ్యతలు నిర్వహించి, దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి, కార్యవర్గసభ్యులు వి.రత్నాకర్‌రావు, డి.సుధాకర్, టి.వెంకట్రాములు, ఇ.టి.నరసింహా, వి.ఎస్.బోస్, పుస్తకాల నర్సింగ్‌రావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతిలు నివాళులర్పించారు.

కన్న కూతురుపై తండ్రి దాష్టీకం

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: తుకారంగేటు పోలీసు స్టేషన్ పరిధిలోని కన్న కూతురుపై ఓ తండ్రి దాష్టికానికి తెగబడ్డాడు. రాత్రి పడుకున్నాక పక్కల మూత్రం చేస్తుందని 11 ఏళ్ల కూతురుకు విచక్షణ రహితంగా శరీరంపై వాతలు పెట్టాడు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు విషయం తెలుసుకుని నార్త్‌జోన్ డిసిపి సుమతికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాష్టికానికి పాల్పడిన రాజుపై తుకారంగేటు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం!

- వేసవిలో జెఇఇ,నీట్,ఎంసెట్‌కు ఉచితంగా కోచింగ్
- జూనియర్ లెక్చరర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి
- ప్రైవేట్ విద్యాసంస్థలపై కక్ష సాధింపు లేదు : మంత్రి కడియం శ్రీహరి



మనతెలంగాణ/హైదరాబాద్ : వేసవి సెలవుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా జెఇఇ, నీట్, ఎంసెట్ పరీక్షలకు కోచింగ్ ఇచ్చి, కార్పోరేట్ ధీటుగా ఫలితాలు సాధించాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన జూనియర్ లెక్చరర్లను ఆయన అభినందించారు. తెలంగాణ ఇంటర్ విద్య జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం పబ్లిక్ గార్డెన్‌లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన 'ప్రగతి పథంలో ప్రభుత్వ ఇంటర్ విద్య' విద్యా సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ, జూనియర్ లెక్చరర్లు ఉద్యోగ బాధ్యతతోపాటు సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొంతమంది ప్రిన్సిపాళ్లు స్థానిక నాయకులు, సంస్థల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని తగ్గించి, విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇంటర్‌లో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. సాధ్యాసాధ్యాలపై నిపుణులతో కమిటీ వేస్తామన్నారు. ఆ కమిటీ గ్రేడింగ్ విధానంపై లోతుగా అధ్యాయనం చేసిన 15రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని, దాని ఆధారంగా గ్రేడింగ్ విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవైట్ విద్యాసంస్థలను కక్షసాధింపుగానీ, వాటిని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనగానీ ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వ విద్య ను పటిష్టం చేయడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో చదివిన విద్యార్థి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా తీర్చిదిద్దాలని అన్నారు. లెక్చరర్లు అంకితభావంతో పనిచేసి ఇంటర్ బోర్డ్‌ను దేశంలో నెంబర్‌వన్ స్థానంలో నిలపాలని పేర్కొన్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులకు ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.350 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకుగానూ 392 కళాశాలలకు పక్కా భవనాలు ఉన్నాయని, కేవలం 12కు మాత్రమే లేదని తెలిపారు. గత మూడేళ్లలో ఈ కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరిగిందని, ఇందులో లెక్చరర్ల కృషి ఎంతో ఉందని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ప్రజల్లో నమ్మకం కల్పించాలని సూచించారు. పూర్వాశ్రమంలో తాను కూడా జూనియర్ లెక్చరర్‌ను అని, తన పూర్వాశ్రమం ఎప్పుడూ వర్థిల్లాలని కోరుకుంటానని అన్నారు. శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలని మనసా, వాచ, కర్మేణ నమ్మిన వాడినని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తనను ప్రభుత్వ లెక్చరర్‌గా ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ కళాశాలకు వెళ్లానని, అక్కడ వేతనాలు సరిగ్గా ఇవ్వకపోతే తానే కళాశాలను నెలకొల్పానని చెప్పారు. పోటీ పడి ప్రభుత్వ కళాశాలల్లో పనిచేసి ఫలితాలు సాధిస్తే కార్పొరేట్ విద్యారంగం దానంతట అదే నిర్వీర్యం అవు తుందన్నారు.ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్య కమిషనర్ ఎ.అశోక్, జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకులు జి. రామానుజాచారి, వి.బాబురావు, కె.లక్ష్మణ్ రావు, ఎం.కవిత కిరణ్ పాల్గొన్నారు.

రూ.198 కోట్లతో కెజిబివిల నూతన భవనాల నిర్మాణం

రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కెజిబివి)ల్లో రూ.198 కోట్లతో నిర్మించనున్న 61 అకడమిక్ బ్లాక్‌లు, 34 కెజిబివిల నూతన భవనాలకు ఈ నెల 15లోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి పూర్తి పనులు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు గడువు విధించారు.

రాష్ట్ర కెజిబివిలు దేశంలోనే అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని చెప్పారు. కెజిబివి, మోడల్ స్కూ ల్స్, విద్యాశాఖ గురుకుల విద్యాలయల్లోని వసతులు, హెల్త్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై మంగళవారం మంత్రి సమీక్షించారు. కెజిబివిలు, మోడల్ స్కూళ్లలో, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1.03 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, వీరందరికీ ఈ నెల 9లోపు హెల్త్ కిట్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు అవసరమయ్యే సామాగ్రితో బాలికల హెల్త్ కిట్లు, బాలురకు కావాల్సిన సామాగ్రితో బాలుర హెల్త్ కిట్లు రూపొందించామన్నారు. లక్ష మందికి హెల్త్ కిట్ల కోసం ఏటా రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి అన్ని విద్యాసంస్థల్లో ఒకేరకమైన మెనును అధిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మెనులో ఉదయం 6 గంటలకు 250 మిల్లీ లీటర్ల పాటు తర్వాత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నామన్నారరు. నెలకు నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్, ప్రతిరోజు గుడ్లు, నెయ్యి అందిస్తున్నట్లు చెప్పారు.

నేరెళ్ల పాదయాత్ర పోస్టర్ విడుదల

మన తెలంగాణ / హైదరాబాద్ : నేరెళ్ళ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీన సిద్ధిపేట నుంచి నేరెళ్ల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు వామపక్షాలు టిజెఎసి, టిపిఎఫ్, ప్రజా సంఘాలు ప్రకటించాయి. నేరేళ్ల ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, బాధితులను చిత్రహింసలకు గురి చేసిన స్థానిక ఎస్ఐ, జిల్లా ఎస్‌పిలపై ఎస్‌సి ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. పాదయాత్ర పోస్టర్‌ను మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిజెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలతో పాటు డి.జి.నరసింహారావు (సిపిఐ(ఎం), కె.గోవర్ధన్ (సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ), సిహెచ్.మురహరి (ఎస్‌యుసిఐసి), చలపతిరావు (సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ), బండ సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), తాండ్ర కుమార్(ఎంసిపిఐ), ఆర్.గోవింద్ (ఆర్‌ఎస్‌పి), పురుషోత్తం (టిజెఎసి) పాల్గొన్నారు. నేరెళ్ళ బాధితులకు వైద్య సదుపాయాలను, ఆర్థిక సహాయాన్ని అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికి నేరెళ్ళ బాధితులను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తుందే తప్ప వారికి న్యాయం చేద్దామని ఆలోచించడం లేదని, లొంగిపోండి కావాల్సింది ఇస్తామని నిసిగ్గుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.



చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇసుక మాఫియా ఒక లైసెన్సుపై 20 నుంచి 30 లారీలను నడుపుతూ యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నదన్నారు. లారీలను దగ్ధం చేశారనే నెపంతో అనగారిన వర్గాలైన నేరెళ్ల బాధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు అనేక మంది మృతికి కారణమైన లారీల డ్రైవర్లు, యజమానులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. డి.జి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని నేరెళ్ల బాధితులకు న్యాయం చేయనట్లయితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.

'రేయాన్స్' కార్మికులకు నెల జీతం



మనతెలంగాణ/హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్–బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్) మూతపడటం వల్ల పనిచేకుండా రోడ్డున పడిన దాదాపు 750 మంది కార్మికులకు ఈ నెల 9లోపు సంక్రాంతి పండుగ కోసం కనీసం ఒక నెల జీతం చెల్లించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ కంపెనీ ప్రతినిధికి డెడ్‌లైన్ విధించారు. 9న కార్మికులకు జీతం ఇచ్చి, 10న సచివాలయంలో జరిగే సమావేశానికి కంపెనీ సిఇఒ హాజరు కావాలని ఆదేశించారు. ఈ రెండింటిలో దేనిలో ఫెయిల్ అయినా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాక్టరీ మూతపడి రెండేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలను తీర్చడం లేదని రేయాన్స్ ఫ్యాక్టరీ యూనియన్ల జెఎసి మంత్రులను ఆశ్రయించడంతో మంగళవారం సచివాలయంలో ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో యూనియన్ల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడకూడదని, కార్మికులు ఇబ్బంది పడకూడదని మూడేళ్ల క్రితం సిఎం కెసిఆర్ వద్ద జరిగిన సమావేశంలో కంపెనీ యాజమాన్యం అడిగిన ప్రతి డిమాండ్‌ను సిఎం ఆంగీకరించారన్నారు. త్వరలో కంపెనీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు దానిని పట్టించుకోకపోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినా కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ ప్రారంభించకపోగా 32 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం మంచింది కాదని పేర్కొన్నారు. వీరి తీరు మారకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు ఏకకాలంలో చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మిక శఖాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, జాయింట్ కమిషనర్ భాగ్య నాయక్, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, బిల్ట్ ఇండస్ట్రీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేశవరెడ్డి పాల్గొన్నారు.



31న ఎస్‌పి సింగ్ పదవీ విరమణ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా సి.ఎస్.సింగ్ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడగించాలని డిసెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ఏడాది జనవరి 1వ తేదీన ఎస్.పి.సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మొత్తం 13 నెలల పదవీ కాలం అనంతరం ఈ నెల 31వ తేదీన ఆయన పదవీ కాలం ముగియనుంది.

అన్నివర్గాల చూపు కాంగ్రెస్ వైపే





- కెసిఆర్‌వి అన్ని అబద్ధాలే : ఉత్తమ్
- కాంగ్రెస్‌లో చేరిన ఎంఐఎం మాజీ కార్పొరేటర్, టిఆర్‌ఎస్ జెడ్‌పిటిసి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కెసిఆర్ అబద్ధాలు, మోసాలతో పాలన చేస్తున్నారని, అన్ని వర్గాలను మోసం చేశారని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు టిఆర్‌ఎస్ అసలు రూపాన్ని ప్రజలకు చెప్పి ఆయన ఎత్తుగడలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయేది కాంగ్రెస్ పాలనేనని ఉత్తమ్ అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారంనాడు మహబూబ్‌నగర్ నియోజకవర్గం మన్నెడ మండలం జడ్‌పిటిసి నారాయణమ్మ, ఆమె కుమారుడు సురేందర్‌రెడ్డిలతో పాటు వందలాది మంది టిఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ప్రకాశం హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బిలాలతో పాటు వందలాది మంది ఎంఐఎం కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఒక్క హామి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వారిని మోసం చేసేందుకు 24 గంటల కరెంట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, కరెంట్ ఉత్పత్తి పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిందేనని అన్నారు. ప్రజలు, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, విప్లవ సంఘాలు, రైతు సంఘాలు ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్‌లో అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు.ఎఐసిసి ఇంఛార్జ్ ఆర్.సి.కుంటియా మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైందని అన్ని పార్టీలలో ఉన్న యువకులు, రైతులు, విద్యార్థులంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాహుల్ గాంధి నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ బలోపేతంగా తయారయిందని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ మాటలు, మూటల ముఖ్యమంత్రిగా మారారని విమర్శించారు. ఎఐసిసి కార్యదర్శి, ఎంఎల్‌ఎ చిన్నారెడ్డితో పాటు ఎంఎల్‌ఎ సంపత్ కుమార్, డిసిసి అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం హాలులో జరిగిన కార్య కమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిలాల చేరికతో కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో మరింత బలపడుతుందని అన్నారు. మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మైనారిటీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

త్వరలో కీలకనేత కాంగ్రెస్‌లోకి?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన నేత ఒకరు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కూడా తమతో టచ్‌లోనే ఉన్నారని టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సంక్రాంతి తర్వాత కాంగ్రెస్‌లో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. 2018 లేదా 2019 సంవత్సరంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, 70కి పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గాంధీభవన్‌లో మంగళవా రం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మా ట్లాడారు. గత ఏడాది తాము చేపట్టిన కార్యక్రమాలతో కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందని, తమను ఆపడం ఎవరి తరమూ కాదన్నారు. పెద్ద తలకాయలు కాంగ్రెస్‌లో చేరుతాయని, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ఇప్పటికీ తమతో టచ్‌లోనే ఉన్నారని, అయితే వారు ఎప్పుడు చేరుతారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వరంగల్‌లో జరగనున్న దళిత, గిరిజన, బిసిల ఆత్మగౌరవ సభలో రాహుల్ పాల్గొంటారని, మేడారం జాతరను సందర్శించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎఐసిసి పునర్వ్యవస్థీకరణ అనంతరం పిసిసి ప్రక్షాళన కూడా చేపడతామని చెప్పారు. పనిచేసే వారికే పదవులు లభిస్తాయన్నారు.



కెసిఆర్ సమర్థత వల్లే 24 గంటల విద్యుత్ : పల్లా

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమర్థత వల్లనే 24 గంటల విద్యుత్ సాధ్యమైందని శాసనమండలిలో ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విత్యుత్ రంగంలో సిఎం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, 24 గంట సరఫరా చారిత్రక నిర్ణయమని అన్నారు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న కరెంట్ కష్టాలను అంత సులభంగా మరిచిపోరన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విద్యుత్ సమస్యపై హెచ్చరించిన విషయం కాంగ్రెస్ పార్టీకి గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే టిఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తానని విపక్ష నేత కె.జానారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారన్నారు. కర్ణాటక మంత్రి రేవన్న తమ రాష్ట్రంలో చేయని పనిని తెలంగాణలో కెసిఆర్ చేశారని చెప్పారన్నారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 16 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్న పార్టీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ప్రారంభిస్తే విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. నిరంతర విద్యుత్ సరఫరా వెనుక కెసిఆర్, ఇంజనీర్ల ప్రతిభ తప్ప వేరే మతలబు లేదన్నారు.

నెలకో కొత్త పథకం

- జనవరిలో 24 గంటల విద్యుత్
- ఫిబ్రవరిలో రైతులకు కొత్త పాస్‌బుక్‌లు
- అదేతరహాలో మరిన్ని పథకాలు



మన తెలంగాణ/ హైదరాబాద్: కొత్త సంవత్సరంలో నెలకో ప్రతిష్టాత్మకమైన కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూర్చడమే కాకుండా దేశం దృష్టినంతా ఆకర్షించే రీతిలో ఆ పథకాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే జనవరి ఒకటో తేదీ నుండి రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదు. గుజరాత్‌లో ఇటీవల ఎన్నికల సమయంలో 16 గంటల విద్యుత్ ఇస్తామని మాత్రమే బిజెపి పేర్కొంది. అందుకు భిన్నంగా అందరిని ఆశ్చర్యపరిచే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ను అమలు పరిచింది. దీనిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై అన్ని జాతీయ పత్రికల్లో ప్రకటనలు రావడంతో దేశం దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్ పత్రిక అయితే సిఎం కెసిఆర్‌ను మెచ్చుకుంటూ ఏకంగా సంపాదకీయమే ప్రచురించింది.

అదే ఒరవడిలో : ఇదే ఒరవడిని ప్రభుత్వం ఇకపై కూడా కొనసాగించనుంది. అందులో భాగంగా ఫిబ్రవరిలో దేశంలో ఎక్కడా లేని విధంగా రెవెన్యూ భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి రైతులకు పాసుబుక్కులను ఇవ్వనుంది. ఆ తరువాత ప్రజలెవ్వరూ దాదాపుగా రెవెన్యూ కార్యా లయాలకు పోయే పని లేకుండా అవుతుందని అధికార పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసమే అడపాదడపా తహసీల్దారు కార్యాలయాలకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర రెవెన్యూ శాఖ సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు ఈ పథకం గురించి నమ్మలేదని, క్షేత్రస్థాయిలో వెళ్ళాక పనులు చూసి తాను ఆశ్చర్యపోయారన్నారు. దేశంలోనే ఇది వినూత్న పథకమని కొనియాడారు. ఈ పథకం తరవాత మార్చిలో అందరికీ రక్షిత నీళ్ళు కల్పించే 'ఇంటింటికి నల్లా' పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత ఏప్రిల్ నెలలో 'మిషన్ కాకతీయ'ను అంతటా పూర్తి చేయనున్నారు. మే నెలలో 'ఎకరానికి రూ.8వేల' పథకం ప్రారంభం ఉంటుంది.ఇలా వరుస పథకాలతో ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జూన్, జూలైలో పూర్తయిన ప్రాజెక్టులు, ఆగస్టులో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

నాలుగైదు రోజుల్లో టివి లైవ్‌లో సిఎం



రైతులకు 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ అమలు చేస్తున్న నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో టివి లైవ్ ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే త్వరలో జిల్లా పర్యటనలపై కూడా ప్రణాళికలు రచించారు. అలాగే ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నట్లు తెలిసింది. ఎస్‌సి వర్గీకరణ, నియోజకవర్గాల పునర్విభజన, హైకోర్టు విభజన, రిజర్వేషన్‌ల పెంపు, బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్ వంటి అంశాలపై ప్రధాని, కేంద్ర మంత్రులను సిఎం కలిసే అవకాశం ఉంది.

పవన్.. కెసిఆర్ మాయలో పడొద్దు

మన తెలంగాణ/ హైదరాబాద్: సిఎం కెసిఆర్ మాటల మాయలో పడి రైతులకు 24 గంటల విద్యుత్ పథకానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారొద్దని కాంగ్రెస్ నాయకులు ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూతపడనున్న విద్యుత్ కంపెనీల నుండి విద్యుత్ కొనుగోలు చేసే రూ. వేల కోట్ల దోపిడీ కోసమే సిఎం కెసిఆర్ ఈ పథకానికి తెరలేపారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరం రోజు కెసిఆర్‌ను కలిసిన పవన్ కళ్యాణ్ ఉచిత విద్యుత్‌ను పొగడడం ఆశ్చర్యమేసిందన్నారు. ఇది కెసిఆర్ ఘనత కాదని, రాష్ట్ర విభజన ఏర్పడితే తెలంగాణకు చీకటే మిగులుతుందన్న నాటి సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారని, అది వాస్తవమేనని చెప్పారు. ఈ నేపథ్యంలో నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణకు ఆస్తులు, నిధులు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసినా, విద్యుత్‌ను మాత్రం వినియోగ ప్రాతిపదికన చేయించారని గుర్తు చేశారు. తద్వారా జనాభా ప్రకారం 42 శాతమే విద్యుత్ రావాల్సిన తెలంగాణకు 54 శాతం కేటాయించారని వివరించారు. అంతే కాకుండా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు అవకాశమున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏమి అనలేదన్నారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం కూడా కలిసొచ్చిందన్నారు.



సిఎంకు ప్రముఖుల శుభాకాంక్షలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌కు మంగళవారం నాడు మంత్రులు ఈటల రాజేందర్ ,చందూలాల్, మండలి డిప్యూటి ఛైర్మన్ విద్యా సాగర్, విప్ గొండిగి సునీతతో పాటు పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ,నాయకులు సిఎం కెసిఆర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఆర్‌టియు డైరీని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు. పిఆర్‌టియూ అధ్యక్షుడు నరోత్తం రెడ్డితో కలిసి ఆవిష్కరించిన ఈ డైరీ ఆవిష్కరణలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంఎల్‌సిలు పూల రవీందర్, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించిన సిఎం: జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) విభాగంలో కేంద్రం అందించిన అత్యున్నత అవార్డులు అందుకున్న తెలంగాణ వాలంటీర్లను సిఎం కెసిఆర్ అభినందించారు. 2016–17 సంవత్సరానికి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అందించిన ఎన్ఎస్ఎస్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు అవార్డులను దక్కించుకోవడం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ యూనిట్ అవార్డును మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు , ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డును అనురాగ్ గ్రూప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సి. మల్లేశ్, ఉత్తమ వాలంటీర్లుగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి చెందిన తగరపు నవీన్, జెఎన్‌టియు (హెచ్)కు చెందిన పటుకూరి లలిత్ ఆదిత్య గత నెలలో అందుకున్నారు. ఈ సందర్భంగా వీరిని సిఎం కెసిఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ లైజనింగ్ ఆఫీసర్ డా. ఎంఎస్ఎస్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కొత్తగూడెం ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ : వామపక్షాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వామపక్షాలు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ను కోరాయి. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, ఆదివాసీలు జీవన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గవర్నర్ అటవీ ప్రాంతాలను సందర్శించి వారికి మానసిక స్థైర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, వామపక్షాల నాయకులు డి.జి.నరసింహారావు (సిపిఐ(ఎం), పోటురంగారావు (సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ), కె.గోవర్ధన్ (సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ), సిహెచ్.మురహరి (ఎస్‌యుసిఐసి), బి.సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్), తాండ్ర కుమార్(ఎంసిపిఐ), ఆర్.గోవింద్ (ఆర్ఎస్‌పి) గవర్నర్‌ను కలిసి వామపక్షాల నాయకుల ప్రతినిధి బృందం మంగళవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలను వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలొచ్చాయని, ప్రజల్లో కూడా పలు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన సిపి బాట నాయకుల లక్ష్యం ఏమైనప్పటికీ వారిని చంపడం చట్టవిరుద్ధమని, ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు వెల్లడయ్యేందుకు న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరముందని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిపిఐ (ఎంఎల్) సిపి బాట నాయకులను పోలీసులు పట్టుకుని హింసించి కాల్చి చంపారని, వారి శరీరాలపై గాయాలున్నాయన్నారు. కె.గోవర్ధన్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో గిరిజనులు, ఆదివాసీల హక్కులైన సహజ వనరులను కోల్పోతున్నామని, ఫలితంగా తమ బతుకులు గగనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రాజ్యాంగంలోని షెడుల్ 5,6 ప్రకారం అటవీ ప్రాంతాలకు కస్టోడియన్ అయిన గవర్నర్ జోక్యం చేసుకుని వారి సమస్యలను పరిష్కరిచాలని కోరినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు భాద్యులైన పోలీసులపై హత్యానేరం కేసులను నమోదు చేయాలని పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



జాతీయ పండుగగా మేడారం జాతర

కేంద్రమంత్రికి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి

మన తెలంగాణ/ న్యూఢిల్లీ: తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్ ఓరమ్‌ను, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోళ ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంగళవారం ఢిల్లీలో ఓరమ్‌ను ఆయన నివాసంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా గిరిజన కుంభమేళాగా పేరున్న మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రిని కోరారు. దాదాపు కోటి మంది భక్తులు పాల్గొనే ఈ పండుగ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరమ్ ను కోరినట్లు తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరిగే మేడారం జాతరకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పాల్గొనవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 90 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని, ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరిగే నేపథ్యంలో సౌకర్యాల విషయాన్ని ప్రముఖంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మేడారం జాతర జరిగే పుణ్య స్థలానికి నాలుగు లైన్ల రోడ్లు, మౌళిక వసతులు, పరిశుభ్రత సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

'సెట్'లకు కన్వీనర్ల ఎంపిక

- ఎంసెట్ కన్వీనర్‌గా యాదయ్య
- లాసెట్, ఐసెట్‌లకు కొత్త కన్వీనర్లు
- ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల కన్వీనర్లు ఖరారయ్యారు. జెఎన్‌టియు రిజిస్ట్రార్ ఎన్.యాదయ్యను మరోసారి ఎంసెట్ కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. ఈ మేరకు ఛైర్మన్ టి.పాపిరెడ్డి సెట్ల కన్వీనర్లను వెల్లడించారు. ఇసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్‌గా, పిఇసెట్ కన్వీనర్‌గా వి.సత్యనారాయణ, పిజిఇసెట్ కన్వీనర్‌గా ఎస్.సమీనా ఫాతీమా, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా సి.మధుమతి నియమితులయ్యారు.

లాసెట్, ఐసెట్‌లకు కొత్త కన్వీనర్లు:

న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కన్వీనర్‌గా ఎస్.బి. ద్వారకానాథ్, ఎంబిఎ,ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌గా ఎం.సుబ్రహ్మణ్య శర్మలు నియమితులయ్యారు. లాసెట్ నిర్వహణ బాధ్యత ఇప్పటివరకు కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించింది.

లాసెట్ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ రంగారావు పదవీ విరమణ పొందారు. కన్వీనర్‌గా వ్యవహరించాలంటే తప్పనిసరిగా ఆచార్యుడి స్థాయి అవసరం. కెయులో న్యాయవిద్య విభాగంలో ఆచార్యులు లేకపోవడంతో దానిని ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. అలాగే ఐసెట్ కన్వీనర్‌గా వ్యవహరించిన కె.ఓంప్రకాష్ పదవీ విరమణ పొందిన నేపథ్యంలో దానికి కూడా కొత్త కన్వీనర్‌ను నియమించారు. ఇక ఎంసెట్, ఇసెట్, ఎడ్‌సెట్, పిఇసెట్, పిజిఇసెట్‌లకు పాత వారినే కన్వీనర్లుగా నియమించారు.

ప్రాధాన్యతా క్రమంలో భూసేకరణ

- ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి



మన తెలంగాణ/హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను ప్రాధాన్యతను బట్టి జరపాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జోషి కోరారు. భూసేకరణ పురోగతి నిధుల ఖర్చుకు సంబంధించి మంగళవారం నాడు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, సాగునీటి ఇంజనీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నిధులను ఖర్చు చేసే సమయంలో ప్రాధాన్యతలను ముందుగానే గుర్తించాలని అన్నారు. వచ్చే మార్చి 31లోగా ప్రాజెక్టుల భూసేకరణకు అవసరమయ్యే నిధుల వివరాలు కూడా ఇప్పుడే సమర్పించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు పూర్తి కావడానికి భూముల సేకరణ వ్యవహారంలో ప్రతిబంధకాలున్నాయా, వాటిని పూర్తి చేయడం వల్ల ఎంత మేరకు ఆయకట్టుకు సాగు నీరందుతుందో తనిఖీ చేసి తగిన నిధులను వెచ్చించాలని జోషి కోరారు. ఆయా ప్రాంతాలలో రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు. జిల్లాల ప్రాజెక్టులు మండలాలు, గ్రామాల సర్వే నెంబర్ల వారీగా భూసేకరణ ప్రగతి నిధుల వినియోగంపై బుధవారంకల్లా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం జరిగిన భూసేకరణ, నిధుల వినియోగంపై ఈ వీడియో కాన్ఫరెన్సును ప్రత్యేకంగా నిర్వహించారు. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాలకు నిధులు బదిలీ చేసిన వివరాలు కూడా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరారు. దీనికి చెందిన ప్రొఫార్మాలను ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించినట్టు జోషి చెప్పారు. ఆయా ప్రొఫార్మాలను అనుసరించి పూర్తి చేసి వెంటనే పంపాలని జోషి కోరారు. గడిచిన మూడున్నరేళ్లలో జిల్లాలకు భూసేకరణ కింద అందిన నిధులు ప్రాజెక్టుల వారీగా వినియోగించిన నిధుల వివరాలను క్రోడీకరించాలని కోరారు. భూసేకరణ ప్రక్రియ కోసం విస్తృతంగా పత్రికల్లో ప్రచారం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భూసేకరణ అయ్యే వ్యయం కన్నా పత్రికా ప్రకటనలకు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితికి స్వస్తి చెప్పాలని కోరారు. ఆచి తూచి పత్రికా ప్రకటనలు కాస్ట్ ఎఫెక్టివ్ (ప్రకటనలకు పెడుతున్న ఖర్చు కన్నా ఎక్కువ ప్రయోజనం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఇ ఎన్ సిలు మురళీధరరావు, నాగేందర్‌రావు, సి.ఇలు భగవంతరావు, హరే రాం శ్యాం సుందర్, సురేష్, ఖగేందర్‌రావు, లింగరాజు శంకర్, సునీల్, మధుసూదనరావు, ఎస్.ఇ.రమేశ్, ఓఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితర అధికారులు పాల్గొన్నారు.

మీడియాకు అనేక సవాళ్లు

- అరుణ్‌సాగర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాలగుమ్మి సాయినాథ్ వెల్లడి



మనతెలంగాణ/హైదరాబాద్: మీడియా సంక్షోభంలోనికి కూరుకు పోయిం దని, అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని రామన్ మేగసే అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. జాతీయ మీడియాలో సామాన్యుల గొంతుకకు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు స్వతంత్ర లేకుండా పోయిందని, రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ''అరుణ్ సాగర్ జర్మలిస్టు అవార్డు''ల ప్రదానోత్సవ కార్యక్రమం తెలుగు విశ్వవిద్యాలయ హాల్‌లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్‌రావుతో పాటు తుమ్మల నాగేశ్వర్‌రావు, శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎ వెంకటేశ్వర్‌రెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, జ్యూరీ సభ్యులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్ట శేఖర్‌రెడ్డి, ప్రముఖ కవి శివారెడ్డి, గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను మంత్రులు సన్మానించి వారికి అవార్డుల ను,జ్ఞాపికలను అందజేయగా ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నకు సాహితీ అవార్డుతో సత్కరించారు. అంతకుముందు '' సామాజిక మీడియా, ప్రధాన స్రవంతి'' అనే అంశంపై పాలగుమ్మి సాయినాథ్ స్మారకో పన్యాసం చేశారు. 1999నుంచి 2016 వరకు 50కి పైగా జర్నలిస్టుల హత్య జరిగిందని, 2016–17 సంవత్సరంలో మరో ఆరుగురు హత్యకు గురయ్యారని, వీరంతా అవినీతికి సంబంధించిన, కొందరు రాజకీయ, మాఫియా వార్తలను రాసినవారేనని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాలో జర్నలిస్టుల హత్యల గురించి వార్తలు ప్రచురితం కాకపోవడం అన్యాయమన్నారు. జాతీయ మీడియాలో ఐదు సంవత్సరాలుగా వస్తున్న వార్తలను అధ్యయనం చేస్తే దేశంలో 69 శాతం జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతాల వార్తలు కేవలం 0.67 మాత్రమే మొదటి పేజీలో చోటు దక్కిందని పేర్కొన్నారు. సినీరంగానికి ఇస్తున్న కవరేజీ, వ్యవసాయం, విద్య, వైద్యం, పర్యావరణం తదితర వాటికి ఇవ్వడం లేదన్నారు. జాతీయ మీడియను కార్పొరేట్ శక్తులు హస్తగతం చేసుకున్నాయని,అందుకే వారికి సంబంధించిన వార్తలనే ప్రముఖంగా ప్రసారం, ప్రచురితం చేస్తున్నాయన్నారు. మీడియాలో పేద వర్గాలకు సంబంధించిన అంశాలను పూర్తిగా నిలిపివేశాయన్నారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభావంతో గ్రామీణ ప్రాంతం, చిరు వ్యాపారులు, చిన్న సంస్థలు ఎదుర్కొన్న సమస్యలను, క్షేత్రస్థాయిపరిస్థితులపై కథనాలు సక్రమంగా కవరేజ్ ఇవ్వలేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్‌చౌహాన్‌కు సంబంధించి పత్రికలలో పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టికల్స్ ప్రచురితమయ్యాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పిసిఐ)కు ఫిర్యాదు వస్తే, ఆ సమయంలో విశాలాంధ్ర సంపాదకులు, పిసిఐ సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఉన్నత విలువల కోసం కృషి: మంత్రి హరీశ్‌రావు

తెలుగు జర్నలిజంలో మరింత ఉన్నత విలువల కోసం కృషి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై వివిధ పత్రికలలో ప్రచురితమైన కథనాలను తాము సోషల్ ఆడిగ్‌గా భావిస్తామన్నారు. అరుణ్‌సాగర్ రచనలు, కవితలలో సామాజిక బాధ్యత ప్రతిబింబిస్తుందని, సామాజిక బాధ్యత, సంస్కరానికి ఆయన నిలువుటద్దమని కొనియాడారు. జర్నలిస్టుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్య సౌకర్యాన్ని కల్పించిందన్నారు.

ఆర్అండ్‌బి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ అరుణ్‌సాగర్ జీవితం ఆదివాసుల జీవితాలతో పెనవేసుకున్నదన్నారు. ఆయన రచనలలో గిరిజన, వామపక్ష భావాలు రంగరించారని పేర్కొన్నారు. ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అరుణ్‌సాగర్ ఒక మంచి క్రియేటీవ్ జర్నలిస్టు అని కొనియాడారు. అల్లం నారాయణ మాట్లాడుతూ మానవీయ, నిర్వాసితుల కథనాలను అరుణ్‌సాగర్ అవార్డులకు ఎంపిక చేశామని, ఇందులో ప్రింట్ మీడియా నుంచి నలుగురు, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ముగ్గురును ఎంపిక చేసినట్లు వివరించారు.




ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి నిలయం



మన తెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్, బొల్లారంలో భారత రాష్ట్రపతి విడిది చేసేందుకు ఉద్దేశించిన రాష్ట్రపతి నిలయంను సాధారణ ప్రజలు సందర్శించేందుకు ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి నిలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి దక్షిణాదిలో విడిది చేసి వెళ్లిపోయిన తర్వాత సాధారణ ప్రజలు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు అనుమతించడం సంప్రదాయంగా వస్తోంది. 76 ఎకరాల్లో విస్తరించిన రాష్ట్రపతి నిలయంలో కనులవిందైన నిర్మాణాలున్నాయి. మూలికా ఉద్యానవనంలో 116 రకాల వృక్షాలు ప్రత్యేకమైన ఔషధ సంపద కలిగి ఉన్నాయి. సందర్శకులు రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే సమయంలో క్రమశిక్షణ పాటించాలని, బారికేడ్లను దాటవద్దని, నిషిద్ధ ప్రాంతాల్లోకి వెల్లకూడదని రాష్ట్రపతి నిలయం సూచించింది. వాటర్ బాటిల్స్‌తో సహా తినేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు, బ్రీఫ్ కేసులు, హ్యాండ్ బ్యాగ్‌లు, మొబైల్స్, రేడియా/ట్రాన్సిస్టర్స్, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని తమ వెంట తీసుకురాకూడదని నిర్దేశించింది. సందర్శకుల సౌకర్యార్థం నిలయంలో ఫుడ్ అండ్ స్నాక్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ప్రాంగణం విశిష్టతలను సందర్శకులకు వివరించేందుకు గైడ్‌లను అందుబాటులో ఉంచారు. సందర్శకులు గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి ప్రవేశించి గేట్ నెంబర్ 1 నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది.

"మనకి జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలా తారసపడ్డ ప్రతివారి నుంచీ ఎంతోకొంత నేర్చుకోగలిగితే, మన జీవితం ధన్యమే. – ఎమర్సన్"



ట్రంప్ హెచ్చరిక పనిచేస్తుందా?

సంపాదకీయం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నూతన సంవత్సరారంభాన పాకిస్థాన్‌కు పిడుగుపాటులాంటి హెచ్చరిక జారీ చేశారు : ''అమెరికా గత 15 సంవత్సరాల్లో పాకిస్థాన్‌కు తెలివితక్కువగా 33 బిలియన్ డాలర్లుపైగా సహాయం అందజేసింది. వారు మనకు అబద్ధాలు, దగా తప్ప మరేమీ బదులివ్వలేదు, మన నాయకులను అవివేకులుగా భావించారు. వారు టెర్రరిస్టులకు సురక్షిత స్వర్గం కల్పించారు. మనం ఆఫ్ఘనిస్థాన్‌లో ఎటువంటి తోడ్పాటు లేకుండా వేటాడుతున్నాం''– ఇదీ ఆయన ట్వీట్. అమెరికా–పాకిస్థాన్‌లది ఏడు దశాబ్దాల అనుబంధం. ఆఫ్ఘనిస్థాన్‌పై బుష్ ప్రభుత్వం దురాక్రమణ యుద్ధానికి ఒడిగట్టిన 2001 నుండి ఇచ్చిన సహాయాన్నే ట్రంప్ ప్రస్తావించారు. ఆఫ్ఘన్‌లో టెర్రరిజంపై యుద్ధానికి అమెరికా పాకిస్థాన్ భూభాగాన్ని, ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంది. ఆఫ్ఘన్‌లోని అమెరికా, దాని మిత్రదేశాల సైన్యాలకు ఆయుధాలు, ఆహారం తదితర సరఫరాలు పాకిస్థాన్ గుండా వెళుతుండేవి. అందుకుగాను అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందించేది. అది తగ్గుతూ వచ్చింది. పాకిస్థాన్ భూభాగం ఉపయోగించుకుంటూ ఆఫ్ఘన్‌లో టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్న హక్కానీ గ్రూపును ఏరివేయాలన్న అమెరికా ఆదేశాన్ని పాక్ పాలకులు పాటించకపోగా, ఆఫ్ఘన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల సాధనకై ఆ గ్రూపును ఉపయోగించుకుంటుందనేది వాషింగ్టన్ ప్రధాన ఆరోపణ. రెండు, తమ సైనిక సహాయాన్ని తన సొంత సైన్యం ఆధునికీకరణకు పాకిస్థాన్ ఉపయోగించుకుంటుందనేది మరో ఆరోపణ.

ట్రంప్ హెచ్చరికకు తక్షణ కవ్వింపు ఏమిటో తెలియకపోయినా, ఆఫ్ఘన్ విషయంలో పాకిస్థాన్ తమను దగా చేస్తున్నదన్న భావన నుండి ఇది ఉత్పన్నమైనట్లు కనిపిస్తున్నది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన 'జాతీయ భద్రత వ్యూహాత్మక పత్రం'లో ''పాకిస్థాన్ భూభాగంనుంచి పనిచేస్తున్న మిలిటెంట్లతో'' సహకరించటంలో ఉన్న ప్రమాదాల గూర్చి పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ''తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మిలిటెంట్, టెర్రరిస్టు గ్రూపులపై నిర్ణయాత్మక చర్య తీసుకునేటట్లు పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని'' ఆ పత్రం కోరింది. టెర్రరిజాన్ని అణచివేయటంలో తమ ఆదేశాలను పాకిస్థాన్ పాటించటం లేదని ఆగ్రహించిన ట్రంప్ తన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ద్వారా పాకిస్థాన్‌కు బహిరంగంగా హెచ్చరిక జారీ చేయించారు. ఈ మధ్యలో వాషింగ్టన్‌లో అమెరికా–పాకిస్థాన్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయినా బహిరంగ హెచ్చరిక జారీ చేయటం మిత్రుల మధ్య మంచి పద్ధతి కాదని పాకిస్థాన్ ప్రతిస్పందించింది. అమెరికా భారత్‌పట్ల పక్షపాతం వహిస్తోందని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల నస్సీర్‌ఖాన్ జంజువా ఆరోపించారు. పాకిస్థాన్‌ను హెచ్చరించిన జాతీయ భద్రతా పత్రం భారత్‌ను ప్రశంసించటం గమనార్హం : ''ప్రముఖ గ్లోబల్ శక్తిగా, బలమైన వ్యూహాత్మక, రక్షణ భాగస్వామిగా భారత్ ఆవిర్భావాన్ని మేము స్వాగతిస్తున్నాం. భారత్‌తో మా వ్యూహాత్మక, రక్షణ సహకారాన్ని విస్తరించుకుంటాం. భారత్‌ను అమెరికాకు ప్రధానమైన రక్షణ భాగస్వామిగా పరిగణిస్తూ ఆ ప్రాంతమంతటా వృద్ధి చెందుతున్న భారత్ సంబంధాలను బలపరుస్తాం'' అని చెప్పింది.

పాకిస్థాన్ ఏర్పడిన నాటినుంచి భారత్‌కు పక్కలో బల్లెంలాగా ఆ ప్రభుత్వాలను బలపరుస్తూ, సైనిక నియంతృత్వాలను అధికారంలో ఉంచుతూ బిలియన్‌లాది డాలర్ల సహాయం ఏటా కుమ్మరిస్తూ వచ్చిన అమెరికా(1951–2011మధ్య మొత్తం 67బిలియన్ డాలర్ల మేర ఆర్థిక, మిలటరీ సహాయం ఇచ్చినట్లు అంచనా)వైఖరిలో కొంత మార్పును ట్రంప్ విధానం సూచిస్తున్నది. ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కొనే వ్యూహంలోకి భారత్‌ను లాగటం అమెరికా అసలు ఎత్తుగడ. టెర్రరిజం విషయమై పాకిస్థాన్‌కు ట్రంప్ హెచ్చరిక జారీచేయగానే అది మోడీ దౌత్యానికి విజయమంటూ కొందరు సంబరపడటాన్ని మించిన అవివేకం మరొకటి ఉండదు. ట్రంప్ ఇంతవరకు ఆఫ్ఘన్‌లో టెర్రరిజం గూర్చి తప్ప భారత్‌లోకి సీమాంతర ఉగ్రవాదం గూర్చి మాట్లాడిన సందర్భం లేదు. అమెరికాకు ఎప్పుడైనా, ఎక్కడైనా దాని ప్రయోజనాలే ముఖ్యం అనేది మరువరాదు.

బ్యాంకుల నడ్డి విరిచే ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు

చూపు

షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2014 మార్చి నాటికి 2.6 ట్రిలియన్లు (2.6 వేల లక్షలు)అయితే అవి 2017 మార్చి నాటికి 8 ట్రిలియన్లకు (8వేల లక్షలు) పెరిగాయి. అంటే బ్యాంకులకు రావలసిన బకాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఉదారంగా 4.8 ట్రిలియన్ల మొండి బకాయిలను రద్దు చేసినా బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఇంత భారీగా పెరిగాయి. వసూలు కాని బాకీలను వసూలు చేయడానికి 2016లో దివాలా స్మృతి తీసుకొచ్చినందువల్ల, 2017నాటి ఆర్థిక పరిష్కారం, డిపాజిట్ బీమా (ఎఫ్.ఆర్.డి.ఐ.) బిల్లు ప్రతిపాదించినందువల్ల బాకీలను వసూలు చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తోంది.


ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు ద్వారా శక్తిమంతమైన ఆర్థిక పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీన్ని పరిష్కార వ్యవస్థ అంటారు. ఆర్థిక రంగంలో సేవలు అందించే వారి వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందంటున్నారు. ఇది దివాలా స్మృతికన్నా భిన్నమైంది. దివాలా స్మృతిని ప్రైవేటు కార్పొరేట్ రంగం బకాయిలను వసూలు చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ బాకీలు భరించరాని స్థితికి చేరుకున్నాయి.

ఈ మొండి బాకీల ప్రభావం రుణాల అవసరం, రుణాలు ఇవ్వడంపై కూడా ఉంది. ఆర్థిక పరిష్కార విధానం బ్యాంకుల, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి తోడ్పడేలా ఏర్పాటు చేశారు. ఇది అంటువ్యాధిలా వ్యాపించకుండా చూడడం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం. కాని ఎఫ్.ఆర్.డి.ఐ. ఈ సమస్యలను పరిష్కరించడం కన్నా సృష్టించే సమస్యలే ఎక్కువ ఉంటాయని పిస్తోంది.

ఆర్థిక పరిష్కారాలు కనుగొనే అధికారం ఉన్న పరిష్కార వ్యవస్థ రుణగ్రస్థులను గట్టెక్కించడంతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, బదిలీ చేయడం కోసం జి.20 దేశాల అధ్వర్యంలో ఆర్థిక సుస్థిరతా బోర్డు ఏర్పాటు చేసిన వ్యవస్థే. ఈ పరిష్కార సంస్కరణలు బ్యాంకుల నియంత్రణకు బేసల్ III కి ఉపయోగపడతాయి. వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు నగదు అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి.

'ఇంత పెద్ద సంస్థలు' విఫలం కాకూడదు అన్న సూత్రం ఆధారంగా ఈ సంస్కరణలు ఉంటాయి. బలహీన పడిన ఆర్థిక సంస్థలను ప్రభుత్వం ఆదుకుంటుంది. 2007–2008ఆర్థిక సంక్షోభ సమయంలో ఇలాగే చేశారు. నిజానికి ఆ సంక్షోభ ప్రభావం భారత్ మీద తక్కువ. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వరంగం మీద ఆధారపడింది. అందువల్లే మన ఆర్థిక వ్యవస్థ ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగింది. రిజర్వు బ్యాంకు కూడా ఈ విషయాన్ని గుర్తించింది.

విచిత్రం ఏమిటంటే ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు ప్రభుత్వరంగ బ్యాంకుల, ఆర్థికసంస్థల రుణాల పరిష్కారాన్ని నీరు గార్చడానికి ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పునాది ఈ అంశమే కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకుల, ఆర్థిక సంస్థల రుణ పరిష్కారంలో ఈ బిల్లు ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేస్తుంది. దీనికి బదులు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరో రకంగా బ్యాంకులను సంక్షోభం నుంచి బయట పడవేయడానికి దారి తీయవచ్చు.



అయితే అది బీమా సదుపాయం లేని డిపాజిట్లను వాటాల కింద మార్చిగానీ లేదా విక్రయించి గాని బయటపడేయడానికి మాత్రమే ఉపకరిస్తుంది. దీనివల్ల బ్యాంకులు దివాలా ఎత్తే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసే వారిలో అనుమానాలకు తావిస్తోంది. ఈ బిల్లు చట్టం అయితే అస్థిరతకు దారి తీయవచ్చు.

ఆర్థిక సుస్థిరత బోర్డులో సభ్యత్వం ఉన్న అనేక వర్ధమాన దేశాలు ఇలా రుణ పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయడం లేదు. అలాంటివి ఏర్పాటు చేస్తే బ్యాంకులను నియంత్రించే రిజర్వు బ్యాంకు, బీమా నియంత్రణా వ్యవస్థ, సెబీ, పింఛన్ నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థ లాంటివి ఎందుకూ కొరగాకుండా పోతాయి. లేదా విఫలమైన సంస్థలు దివాలా తీస్తాయి.

ఆర్థిక సుస్థిరత కాపాడవలసిన బాధ్యత రిజర్వు బ్యాంకు మీద చట్టబద్ధంగా ఉంది. అందువల్ల రుణ పరిష్కార వ్యవస్థకు, రిజర్వు బ్యాంకుకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశమూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలకు ఉన్న ముప్పేమిటో అంచనా వేయడంలో ఘర్షణ తలెత్తవచ్చు. ఈ ముప్పును అంచనా వేసే కొలమానాల్లో కూడా తేడా ఉండవచ్చు.

ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు డిపాజిట్ల బీమా చట్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది కాని బిల్లులో ఎంత ముప్పుకు హామీ ఉంటుందో లేనందువల్ల పరిష్కార వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు డిపాజిట్లకు బీమా లక్ష రూపాయలు అన్నది 24 ఏళ్ల కింద నిర్ణయించింది కనక అత్యధిక బీమా ఎంతో నిర్ణయించవలసిన అగత్యం ఉంది.


పార్లమెంటులో అధికార పక్షానికి మెజారిటీ ఉండవచ్చు. కాని ఈ మెజారిటీ ఆసరాగా ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు లాంటి వాటిని ఆమోదింపచేసుకోవడానికి ప్రయత్నించడం సముచితం కాదు. అలాగైతే కీలకమైన ఆర్థికరంగంపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.

ఆర్థికరంగ చట్టపర సంస్కరణల కమిషన్ ఆధారంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ కమిషన్ 'యాజమాన్యంలో తటస్థత' ఉండాలని సిఫార్సు చేసింది. అంటే ప్రభుత్వరంగ బ్యాంకులు ఆర్థిక రంగంలో ప్రైవేటు పెట్టుబడితో పోటీ పడవలసి వస్తుంది. అయితే ఈ బ్యాంకులకు పోటీకి అనువైన పరిస్థితులు మాత్రం ఉండవు.

ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే మద్దతును నీరుగార్చడం వల్ల ఈ బ్యాంకులు మొండి బాకీలు విపరీతంగా పెరిగిపోయిన దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల కొత్త రుణ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడమే ఉత్తమం. కనీసం మొండి బాకీల వ్యవహారం తేలేదాకా అయినా వేచి ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థకు, పరిస్థితులకు అనువైన పరిష్కార వ్యవస్థను రూపొందించాలి.

*(ఇ.పి.డబ్ల్యు. సౌజన్యంతో)

ముస్లింల పడగ్గదుల్లో జోక్యం !



అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ(డానీ)
(ముస్లిం ఆలోచనాపరుల వేదిక జాతీయ అధ్యక్షుడు)
9010757776

సునీతారెడ్డి(పేరు మార్చాము) వాళ్ళది రాయలసీమ నుండి హైదరాబాద్ వచ్చి మాధాపూర్ ఇమేజ్ హాస్పిటల్ రోడ్డులో స్థిరపడిన ధనిక కుటుంబం. విదేశీ సంబంధం అని భారీ కట్నం ఇచ్చి పెళ్ళిచేశారు. అక్కడ ఆర్థిక మాంద్యం రావడంతో భర్త తిరిగి వచ్చేశాడు. సునీతారెడ్డి తండ్రి భారీగా పెట్టుబడి పెట్టి జూబిలీహిల్స్‌లో అల్లుడికి అత్యాధునిక జిమ్ పెట్టించాడు. ఒక రోజు హఠాత్తుగా సునీతారెడ్డి భర్త మాయమైపోయాడు. అత్తామామలు జిమ్ ను స్వాధీనం చేసుకుని సునీతారెడ్డిని బయటికి గెంటేశారు. భర్త మాయమైపోవడం, ఆస్తిపోవ డం, తనూ, పిల్లలు దిక్కులేని వాళ్ళైపోవడం ఆమె కు ఒక బాధ. అసలు తనిప్పుడు భార్యో, విడాకులు పొందిన స్త్రీయో తెలియని అయోమయం అంతకన్నా ఎక్కువ బాధ.

ఊహాంజలి (పేరు మార్చాము) మియాపూర్ అమ్మాయి. పదేళ్ల క్రితం పెళ్ళయింది. వ్యాపారంలో నష్టపోయిన భర్త స్నేహితుల దగ్గర భారీ గా అప్పులు చేశాడు. డబ్బు కోసం అత్తమామల మీద వత్తిడి తెచ్చాడు. వాళ్ళు నిరాకరించడంతో ఇంటికి రావడం మానేశాడు. తనతో పాటు పదేళ్ల కొడుకుని పోషించుకోవడానికి ఆమె స్కూల్లో టీచరుగా చేరింది. ఊహాంజలిది కూడా సునీతారెడ్డి సమస్యే. అసలు తనిప్పుడు భార్యకాదు;విడాకులు పొందిన స్త్రీ కూడా కాదు!.

యామినీ చౌదరి (పేరు మార్చాము) విజయవాడ అమ్మాయి. అమెరికాలో యంఎస్ చదివి అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నది. అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో పెద్దలు పెళ్ళిచేశారు. పెళ్లయి పదేళ్లయింది. ప్రతిరోజూ రాత్రి ఏదో ఒక వంకతో భార్యను నిందించి అలిగి పడుకోవడం తప్ప భర్త ఒక్క రోజు కూడా సంసారం చేసింది లేదు. ఇటీవల హాస్పటల్ రిపోర్టుల ద్వార భర్తకు సంభోగశక్తి లోపం వుందని తెలిసి నిలదీసింది. భర్త ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అంతకు ముందే భార్యాభర్తల జాయింట్ అకౌంట్‌లో వున్న మొత్తం డబ్బును తన తండ్రికి పంపించేశాడు. ఇప్పుడామెకు భర్త లేడు; దాచుకున్న డబ్బూలేదు.

గౌసియా బేగం (పేరు మార్చలేదు) హైదరాబాద్ శివార్లలో పహాడీ షరీఫ్ ప్రాంతంలోని ఎర్రకుంట మురికివాడ నివాసి. నిరుపేద ముస్లిం కుటుంబం. ఒమన్ దేశానికి చెందిన ఓ వృద్ధునితో 2008లో పెళ్ళిచేశారు. అతనెప్పుడూ తనను ఒమన్ తీసుకుని వెళ్ళలేదు. ఏడాదికి ఒకసారి హైదరాబాద్ వచ్చి ఓ రెండు వారాలు గౌసియా బేగంతో వుండి వెళ్ళిపోయేవాడు. వచ్చినపుడు కొన్ని డబ్బులు ఇచ్చేవాడు. ఈ ఏడాది అతను రాలేదు. డబ్బులు పంపలేదు. నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ సందేశం పంపించాడు.

గౌసియా దీనగాథ ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాళ్లంతా గౌసియా మీద సానుభూతిని చూపించడంకన్నా ముస్లిం భర్తల్ని విమర్శించడానికి ఈ అవకాశాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. పనిలోపనిగా, ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ)బిల్లు 2017ను గట్టిగా వ్యతిరేకిస్తున్న ఏఐయంఐయం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీద విరుచుకుపడుతున్నారు. విడాకులు పొందిన స్త్రీల మీద వారికి అంతటి సానుభూతే వుంటే దాన్నివాళ్ళు సునీతారెడ్డి, ఊహాంజలి, యామినీ చౌదరి వంటివారి మీద కూడా చూపించి వుండాల్సింది. నిజానికి వైవాహిక బాధిత స్త్రీలు ముస్లిం సమాజంలోకన్నా హిందూ సమాజంలో చాలా చాలా ఎక్కువ. కేంద్రప్రభుత్వం కూడా ఇప్పుడు 'ట్విట్టర్ వీరుల' భావజాలంతో నడుస్తున్నది. ముస్లిం మహిళ (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం 2017 ద్వారా అది సాధించ దలిచింది ముస్లిం వైవాహిక బాధిత మహిళల్ని ఆదుకోవడం

రాజ్యం ఒకేసారి రెండు తప్పులు చేస్తోంది. దేశ ప్రజలందరికీ చెందిన సహజవనరుల్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోంది. విడాకుల విషయంలో అన్ని సమాజాల్లోనూ జరుగుతున్న తప్పుని పట్టుకుని ఒక సమూహం మీదకు నెట్టేస్తోంది. మొదటి తప్పులో లబ్దిదారులు హిందూ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. రెండో తప్పులో నిందితులు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారు. మొదటి తప్పులో వాటా కోరకుండా చేయడానికే రెండో తప్పులో వాళ్ళను బోను ఎక్కిస్తున్నారని భావించవచ్చు. చాలామంది తలాఖ్ వివాదాన్ని సాంస్కృతిక వ్యవహారం అనుకుంటున్నారుగానీ ఇది పచ్చి ఆర్థిక వ్యవహారం.

కాదు; ముస్లిం నిందిత భర్తల్ని కఠినంగా శిక్షించడం మాత్రమే. ముస్లిం నిందిత భర్తలకు భారీ అపరాధ రుసుముతో పాటు మూడేళ్ళ వరకు జైలుశిక్ష విధించడానికి మేజిస్ట్రేట్‌లకు ఇచ్చిన విశేష అధికారాల గురించి ఇందులో చాలా స్పష్టంగా రాశారు. కానీ, బాధిత భార్యకూ, ఆమె సంతానానికీ జీవన భృతిని భర్త ఆస్తి నుండి ఇస్తారా?భర్తకు ఆస్తి లేకుంటే ప్రభుత్వమే ఇస్తుం దా? వంటి ప్రాణప్రదమైన అంశాల్ని కొత్త చట్టంలో గాలికి వదిలేశారు.

బాల్య వివాహాలను రద్దు చేయడానికి హర్యాణ ప్రభుత్వం 1994లో 'అప్నీ బేటీ అప్నా ధన్' (మన అమ్మాయి, మన సంపద) అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. అమ్మాయి పుట్టినపుడే 'అప్నీ బేటీ అప్నా ధన్' బాండ్ ను తల్లిదండ్రులకు అందిస్తారు. అమ్మాయికి 18ఏళ్ళు దాటేక అప్పటి వరకు ఆమెకు పెళ్ళి జరపలేదని నిరూపించి ఆ బాండ్‌ను తల్లిదండ్రులు బ్యాంకులో నగదుగా మార్చుకోవచ్చు. ముస్లిం వివాహ బాధిత మహిళల మీద తమకెంతో సానుభూతి వుందని చెప్పుకుంటున్న ప్రభుత్వం 'అప్నీ బేటీ అప్నా ధన్' పథకం వంటిది ఒకదాన్ని ప్రకటించి వుండాల్సింది. విడాకుల బాధిత ముస్లిం స్త్రీలకు ఇప్పటి ధరల ప్రకారం ఒక లక్ష రూపాయల బాండ్‌ను పెళ్ళి సమయంలోనే అందించే పథకాన్ని రూపొందించి వుండాల్సింది. ప్రభుత్వానికి అంతటి నిజాయితీ లేదు. ముస్లింల పడగ్గదుల్లోనికి ప్రవేశించడమే రాజ్యం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది.

ఇన్‌స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెల్లదు, చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 22నాటి తీర్పులో తేల్చి చెప్పింది. దాని అర్థం ఏమంటే, ఒకవేళ భర్త ఇన్‌స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ చెప్పినా అది చెల్లదు. భార్య గతంలోలా అతనికి భార్యగానే కొనసాగుతుంది. భర్త సంపద, సంపాదనలపై ఆమెకూ, ఆమె సంతానానికీ సర్వహక్కులు యథాతథంగా వుంటాయి. ఇప్పుడు కేంద్రప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఒక సామాజిక చర్యను చెల్లదని చెప్పడానికీ, శిక్షార్హమైన నేరం అని చెప్పడానికీ నేరస్మృతిలో చాలా తేడా వుంది. సుప్రీంకోర్టు ముస్లిం భర్తల్ని మందలించి, ముస్లిం భార్యల వివాహ హక్కుల్ని పరిరక్షించింది.

కొత్తచట్టం ముస్లిం భర్తను శిక్షించి ముస్లిం భార్యను గాలికి వదిలేస్తోంది. మరోమాటల్లో చెప్పాలంటే; ఇన్‌స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితురాలైన ముస్లిం మహిళలకు సుప్రీంకోర్టు అందించిన ఆర్థిక హామీని, వైవాహిక సౌకర్యాన్నీ కొత్త చట్టం రద్దు చేసింది. ఇది కేంద్రప్రభుత్వం ముస్లిం మహిళలకు చేసిన ద్రోహం. ఈ చట్టంలో ఇంతకన్నా తీవ్రమైన విష యం మరొకటుంది. భర్తతో విబేధాలు వచ్చినపుడు భార్యలు సాధారణంగా సర్దుబాటునీ, దిద్దుబాటునీ కోరుకుంటారు. సంసారాన్ని ఏదో ఒక విధంగా గాడిలో పెట్టుకోవాలనుకుంటారు. భర్తను ఏకంగా జైలుకు పంపించేస్తారని తెలిస్తే ఇన్‌స్టాంట్ ట్రిపుల్ తలాఖ్ బాధితులైన ముస్లిం మహిళలు ఇక ముందు కేసు పెట్టడానికి కూడా సాహసించక పోవచ్చు.

రాజ్యం ఒకేసారి రెండు తప్పులు చేస్తోంది. దేశ ప్రజలందరికీ చెందిన సహజవనరుల్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోంది. విడాకుల విషయంలో అన్ని సమాజాల్లోనూ జరుగుతున్న తప్పుని పట్టుకుని ఒక సమూహం మీదకు నెట్టేస్తోంది. మొదటి తప్పులో లబ్దిదారులు హిందూ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. రెండో తప్పు లో నిందితులు ముస్లిం సామాజికవర్గానికి చెందినవారు. మొదటి తప్పులో వాటా కోరకుండా చేయడానికే రెండో తప్పులో వాళ్ళను బోను ఎక్కిస్తున్నారని భావించవచ్చు. చాలామంది తలాఖ్ వివాదాన్ని సాంస్కృతిక వ్యవహారం అనుకుంటున్నారుగానీ ఇది పచ్చి ఆర్థిక వ్యవహారం.


భారతదేశ మొట్టమొదటి వైతాళికురాలు

దైవాధీనం జగత్సర్వం / మంత్రాధీనంతు దైవతం
తన్మంత్రం బ్రాహ్మణాధీనం / బ్రాహ్మణో మమదేవతా!

ఈ జగత్తు మొత్తం దైవాధీనంలో ఉంది. ఆ దైవం మంత్రం (శ్లోకం) ఆధీనంలో ఉంది. ఆ మంత్రం బ్రాహ్మణుని ఆధీనంలో ఉంది. కాబట్టి మన దేవుడు బ్రాహ్మణుడే. ఇట్లాంటి శ్లోకాలు రాసుకుని కొన్ని వందల యేళ్లపాటు మెజార్టీ ప్రజలను–దేవుని పేరుమీద మోసం చేశారు అగ్రవర్ణ బ్రాహ్మణులు. కులవిధానం, వర్ణవ్యవస్థ అత్యంత పవిత్రమైనవని మనువుతో చెప్పించారు. శూద్రులు, అతి శూద్రులకు – ఆకాశంలో సగభాగమైన స్త్రీలకు చదువుకునే హక్కును నిరాకరించారు. పొరపాటున ఎవరైనా నాలుగు అక్షరం ముక్కలను నేర్చుకుంటే వాళ్లను కఠినాతికఠినంగా శిక్షించే అన్యాయ సూత్రాలను వాళ్ల సొంత గ్రంథాలనిండా పొందుపర్చుకున్నారు. మొత్తానికి సూద్ర ప్రజలందరూ ఏ విధంగా కూడా సంఘటితం కావటానికి వీలులేని చైతన్యవంతులు కావటానికి అవకాశం లేని ఒక దుర్మార్గమైన వ్యవస్థను నిర్మించి – దీనికి మద్దతుగా అనేక గ్రంథాలను రాసి మనచేత బలవంతంగా –దేవుని పేరు చెప్పి ఆమోదింపజేసుకున్నారు. వీళ్ల కుట్రలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నది మనదేశ చరిత్రకు సంబంధించినంతవరకు ప్రాచీనకాలంలో బుద్ధుడు, ఆధునిక కాలంలో జ్యోతిబాపూలే దంపతులు. ఈ నేపథ్యంలోనే జ్యోతిరావు పూలే తన 'గులాంగిరి' పుస్తకంలో ''శాశ్వతంగా ఈ దేశ ప్రజలను బానిసత్వంలో వుంచే తమ పథకం నెరవేర్చుకోవటానికి, తాము సుఖంగా జీవించటానికి బ్రాహ్మణులు కులాల విభజన సృష్టించారు. తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఈ అంశంపై అనేక పుస్తకాలు కూడా వారు రచించారు'' అని అన్నాడు. ఈ కుట్రలో భాగంగానే ఉత్పత్తి కులాల ప్రజలకు చదువును నిరాకరించటం జరిగిందన్న స్పష్టమైన అవగాహన ఆ కాలంలోనే (1840, 50 ప్రాంతాల్లో) పూలేకి వుండటం ఎంతో ఆశ్చర్యాన్ని కల్గించే విషయం. నిమ్నకులాల ప్రజలను ఒక పథకం ప్రకారమే విద్యనుంచి బహిష్కరించటం జరుగుతోందని వివరిస్తూ తాను రాసిన ఒక విజ్ఞాపన పత్రాన్ని అప్పుడు విద్యారంగ సంస్కరణలకోసం ఏర్పాటైన హంటర్ కమిషన్‌కు 1883లో సమర్పించాడు.

జ్యోతిబాపూలే ముఖ్యంగా రెండు రంగాలను ప్రధానం చేసుకొని తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఒకటి ప్రజలను తరతరాలుగా వంచిస్తున్న బ్రాహ్మణీయ భావజాలం యొక్క అసలు స్వరూపాన్ని బహిర్గతం చేయటం. దీనికోసం ఆయన అనేక కార్యక్రమాలను రూపొందించటమే కాకుండా అద్భుతమైన రచనలు చేశాడు. రెండవది తరతరాలుగా చదువుకు దూరమైన ప్రజలకు–ముఖ్యంగా స్త్రీలకు విద్యను అందించటం, ఈ ఆశయం కోసం తన భార్య సావిత్రీబాయి పూలేను ముందు నిలబెట్టాడు.

స్త్రీలు విద్యావంతులైతే పరాయివాళ్లకు ఉత్తరాలు రాసే ప్రమాదం ఏర్పడుతుందనీ, స్త్రీ చదువుకోవటం వల్ల వచ్చే పాపం ఫలితంగా – ఆమె భర్త తినే అన్నం పురుగులుగా మారిపోతుందనీ, అతడు రోగగ్రస్తుడై అకాల మరణం చెందుతాడన్న మూఢ నమ్మకాలు ప్రచారంలో వున్న కాలంలో ఎంతో ధైర్యంతో తన భార్యకు చదువు చెప్పాడు పూలే. ఆనాటి కాలానికి శూద్రుడైన పూలే చదువుకోవటమే ఒక వింత. ఒక ముస్లిం ఉపాధ్యాయుడు, మరొక క్రైస్తవ ఉపాధ్యాయుడు పూలే తండ్రిని ప్రోత్సహించటం వల్ల ఆ వింతకు అంకురార్పణ జరిగింది. అయితే బాలికల కోసం చదువు చెప్పటానికి మహిళా ఉపాధ్యాయురాళ్లు ఎవ్వరూ లేకపోవడం వల్లనే ఆ లక్ష్యం కోసం చదువురాని సావిత్రి బాయిని ఉపాధ్యాయినిగా మలిచాడు పూలే. సావిత్రిభాయి ప్రధానోపాధ్యాయినిగా 1848లో పూణెలో మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించారు. మొట్టమొదట 9మంది విద్యార్థినులు మాత్రమే అందులో చేరారు. అయితే బ్రాహ్మణుల కుట్రల ఫలితంగా స్త్రీ విద్యకోసం కృషి చేస్తున్న సావిత్రి మీద సమాజం నుండి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చేవి. చెప్పరాని మాటలతో ఆమెను నిందించేవారు. ఇంటి నుంచి బడికి వెళ్తున్న ఆమె మీద రాళ్లూ, మట్టీ, బురదా చల్లేవారు. అందుకే ఆమె బడికి వెళ్లేటప్పుడు పాత చీర ధరించి, ఇంకొక చీరను తన వెంట తీసుకెళ్లేది. తనను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా సావిత్రి భయపడేది కాదు. ఈ రకంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పూలే బడుగు బలహీన వర్గాల విద్యకోసం తన జీవిత పర్యంతం కృషి చేసింది .


సావిత్రీబాయి పూలే

బలహీనులారా ! బాధితులారా!! సోదరులారా లేవండి
బానిసత్వ బంధనాలు తెంచుకొని కదలండి
మనువాదులూ, పీష్వాలు కాలగర్భంలో
కలిశారు

ఆ మనువే మనల్ని విద్యకు దూరం చేశాడు –అంటూ ప్రజలను చైతన్యవంతం చేసే కవిత్వం కూడా రాసింది సావిత్రి. ఈమె రాసిన కవితలు 1854లో 'కావ్య పూలే' పేరుతో సంకలనం అయ్యాయి. భారత సాహిత్య చరిత్రలో ఆధునిక భావాలతో కవిత్వం రాసిన మొట్టమొదటి కవయిత్రి కూడా సావిత్రి బాయే కావొచ్చు. ఆమె తన కవిత్వంలో ఆంగ్ల భాష అమ్మవంటిది అనటాన్ని బట్టి ఆమెకు గల ముందుచూపు అర్థమవుతుంది.

ఆనాటి బాల్యవివాహాల సంప్రదాయం వల్ల ఎందరో స్త్రీ మూర్తుల జీవితాలు బలవుతూ ఉండేవి. ముసలిమొగుళ్లు చనిపోతే వితంతువులయిన ఆడవాళ్ల మీద ఇంటిలో, బయటా అనేక దుర్మార్గాలు జరుగుతూ ఉండేవి. నిర్బంధ లైంగిక సంబంధాల వల్ల గర్భవతులయ్యే వితంతు స్త్రీలకోసం 1853 లో ఒక శరణాలయాన్ని స్థాపించారు పూలే దంపతులు. ఆ శరణాలయంలోని పిల్లలను చూసుకునే విధానం గురించి ధనుంజయ్ కీర్ ఇలా అంటాడు – సావిత్రీ బాయి స్వంత తల్లిలా శరణాలయంలోని పిల్లలపై ఎనలేని శ్రద్ధ చూపేది. ఆమెకు సంతానం కలగలేదు కానీ పసిపాపలమీద ఆమె చూపే ప్రేమ, కరుణ అపారమైనవి''. పూలే దంపతులు ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన పిల్లవాడిని 1874లో దత్తపుత్రునిగా స్వీకరించారు. ఆయన పేరు యశ్వంత్. పూలే 1873, సెప్టెంబర్ 24న 'సత్యశోధక సమాజ్' అనే సామాజిక, ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాడు. సత్యశోధక సమాజ సభ్యులను అనేక సామాజికోద్యమాల్లోకి నడిపించటంలో సావిత్రి కృషి ఎంతో ఉంది. 1896– 97 కాలంలో కరువు–ప్లేగు వ్యాధి వ్యాపించిన సందర్భాలలో సావిత్రీబాయి నాయకత్వంలో ఈ సమాజం చేసిన కృషి చాలా గొప్పది. సత్యశోధక సమాజపు మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా పురోహితుడు లేకుండా పెళ్లి వంటి శుభకార్యాలను జరిపించే పద్ధతిని కూడా ఈ సమాజం ద్వారా పూలే దంపతులే ప్రవేశపెట్టారు. ఆనాటి కాలానికి ఎదురీది విప్లవస్ఫూర్తితో సావిత్రిబాయి పూలేచేసిన సామాజిక, సాంస్కృతిక సేవలవల్ల భారతదేశంలోనే మొట్టమొదటి వైతాళికురాలిగా గుర్తింపు పొందింది.

* తోకల రాజేశం, 9676761415

చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్ల నియంత్రణ

గత శీతాకాలంతో చూసుకుంటే ఇప్పుడున్న చలి ప్రభవం చాలా ఎక్కువగా వుంది. వేడి వేడి పకోడీలతో పాటు కాఫీ, టీలు తాగుతుంటే భలేగుంటుంది. వణికించే చలితోపాటు, శీతాకాలం అనేక ఇన్ఫెక్షన్లు, రోగాలను కూడా తెస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో చిన్నారులకు చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా బాధిస్తుంటుంది. దీనికి సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, అవి తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది. మొదటగా, చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లు ఎందుకు పెరుగుతాయంటే..ఇది ముఖ్యంగా చెవుల్లో సున్నితత్వం ఎక్కువగా ఉండి, చలికి, చల్లగాలి తగిలినప్పుడు మరింతగా పెరుగుతుంది. అది లోపల పేరుకునే తేమ లేదా బ్యాక్టీరియా తీవ్ర నొప్పిని కలుగచేస్తుంది. దీన్ని ఓటిటిస్ మీడియా (మధ్యచెవిలో వచ్చే వ్యాధి) అంటారు. చలికాలంలో చెవి ఇన్ఫెక్షన్లను ఎలా నివారించాలంటే, ఇన్ఫెక్షన్ సోకిన పదార్థం యూస్టాషియన్ ట్యూబ్ కు అడ్డం పడి, కర్ణభేరి వెనుక భాగం పెరగటం ప్రారంభిస్తుంది. ఇది చాలా నొప్పి, ఇన్ఫెక్షన్ పెరిగేలా చేస్తుందని యశ్వంతపూర్‌కి చెందిన కొలంబియా ఏషియా రిఫరల్ హాస్పిటల్ కి చెందిన డా. శ్రీనివాసమూర్తి అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో సంరక్షణ తీసుకోకపోతే చెవుడుకి కూడా దారితీయవచ్చు. అందరికన్నా పిల్లల్లో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే పెద్దవారిలో కన్నా వారి యూస్టాషియన్ ట్యూబ్ చిన్నగా, అడ్డంగా ఉంటుంది. తీవ్ర చెవినొప్పి, వినికిడి సమస్యలు, చెవుల్లోంచి చీము లేదా రక్తం కారడం, చెవుల్లో గింగురుమంటూ శబ్దాలు, జ్వరం, ఆకలి తగ్గిపోవటం వంటి సమస్యలు చెవి సంబంధ ఇన్ఫెక్షన్ల లక్షణాలు.

చెవి ఇన్ఫెక్షన్లను నివారించుకోవడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.

☞ మంచి ఆరోగ్యకర ఆహారం చాలా ముఖ్యం, అది కూడా చలికాలం వస్తున్నప్పుడు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంపై అనేక ఇన్ఫెక్షన్ల దాడిని నియంత్రిస్తుంది. ఆరోగ్యకర ఆహారం రక్తప్రసరణను స్థిరంగా ఉంచి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది.

☞ క్రమంగా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, ప్రతి రోజు ఉదయం వ్యాయామం అంటే జిమ్‌కి వెళ్ళటం మాత్రమే కాదు, నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి రోజుకి కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇది మంచి రక్తప్రసరణతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది.

☞ చెవులను వెచ్చగా, పొడిగా ఉంచుకోవాలి. బయటకి వెళ్ళినపుడు . వణికించే చలిగాలుల మధ్య చెవులలో చేరే తేమ, బ్యాక్టీరియా వల్ల చికాకు, నొప్పి కలగవచ్చు, అందుకని చెవులను ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి.

☞ పొగ తాగకండి పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. పొగతాగడం వల్ల యూస్టాషియన్ ట్యూబులో వాపు వచ్చి వినికిడి సమస్య తలెత్తవచ్చు. ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోతే, శాశ్వతంగా చెవుడు రావచ్చు కూడా.



☞ ఆరోగ్యకరమైన ఆహారమేకాక, మంచి నిద్ర కూడా రోగనిరోధక శక్తిని బలంగా మార్చి, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. చెవి ఇన్ఫెక్షన్ల వల్ల చికాకు రాకుండా ఉండాలంటే జలుబు, దగ్గు, అలర్జీలను దూరంగా ఉంచుకోవటం చాలా ముఖ్యమైన విషయం.

☞ ఒంట్లో బాలేని వారి చుట్టూ ఉండకండి. ఫ్లూ అంటుకునే అవకాశం ఉంది. అందుకని జలుబు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారి చుట్టూ ఉండకండి. ఎందుకంటే మీకు ఫ్లూ అంటుకుంటే, చెవి ఇన్ఫెక్షన్ కి కూడా దారి తీయవచ్చు.

☞ వ్యక్తిగత శుభ్రత మీరు ఆరోగ్యంగా ఉండి ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండాలంటే వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి. తినేముందు మీ చేతులు కడుక్కోవటం వల్ల జలుబు, అలర్జీలకి దూరంగా ఉండవచ్చు. జలుబు, అలర్జీల వల్ల ద్రవాలు చెవిలో పేరుకుపోయి, చెవి ఇన్ఫెక్షన్లకి దారితీస్తుంది. ఇది చెవినొప్పి కలుగచేసి చెవి సరిగా వినపడదు.


☞ చెవిలో చికాకు, నొప్పి చాలా సమయం వరకు ఉండి తగ్గకపోతే, వైద్యుని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవటం మంచిది. అలా పట్టించుకోకుండా వదిలేస్తే మరింత తీవ్రమైన చెవి సమస్యలకి దారి తీసి, చెవుడు రావచ్చు.

పెదవులు పగులుతున్నాయా ?

చలికాలంలో ఎక్కువగా పెదవులు పగిలి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇలా పెదాలు పగలకుండా ఉండటానికి ఈ చిట్కాలు పాటిస్తే పెదవులు గులాబీరేకుల్లా సున్నితంగా ఉంటాయి.

కొన్ని చిట్కాలు: పెదవులు ఎక్కువగా పగులుతుంటే వాటికి పాల మీగడ రాయాలి. గులాబీ రేకులను పాలలో కలిపి పెదవులపై రాసి కొంచెం సేపాగిన తరువాత కడుక్కుంటే పెదవులు మృదువుగా తయారవుతాయి. పెదాలపై వున్న నలుపు పోగొట్టాలంటే తేనె, గ్లిజరిన్, నిమ్మ రసం కలిపి రాసుకోవాలి. మీగడలో సెనగ పిండి, నిమ్మరసం కలిపి పెదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి.





ప్రస్తుత తరుణంలో క్షణం తీరిక లేని జీవనం, నిత్యం పరుగులు, సమయానుకూలంగా నిద్ర, ఆహారం లేక నిలకడ లేని ఆలోచనలతో యంత్రాలతో పరిగెడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మానవుడు వ్యాధుల బారినపడుతున్నాడు. ఇలాంటి ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధుల్లో తల నొప్పి ముఖ్యమైనది. నేడు తల నొప్పితో ఎక్కువగా భాధపడుతున్నవారిలో స్త్రీలే అధికం. దీనికి గల కారణం అంతర్గత మానసిక ఒత్తిడితో పాటు అధిక పని భారం. తలనొప్పి వల్ల ఏ పని సరిగ్గా చేయలేక అంతర్గతంగా మదన పడి మానసిక వ్యాధులకు సైతం గురవుతున్నారు.

మానసిక ఒత్తిడికి మెరుగైన వైద్యం

తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయడం కుదరదు. దీంతో పాటుగా వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, పెద్ద పెద్ద శబ్దాలు భరించలేక పోవటం, వెలుతురును సరిగ్గా చూడలేక పోవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించటం వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు. కొందరిలో తలనొప్పి ఒకే వైపుకు వచ్చి వేధింస్తుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమక్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండ వుండి తల దిమ్ముగా ఉంటుంది.

కారణాలు : అధిక మానసిక ఒత్తిడి వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది. మెదడు కణాలలో కణుతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తలకు గాయాలు తగలడం గాని కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్ వల్ల కూడ తలనొప్పి వస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల సైతం తలనొప్పి వచ్చి వేధిస్తుంది.

జాగ్రత్తలు: మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లకు స్వస్తి పలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలకు, తాజా పండ్లును తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నీరు అధికంగా తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతి రోజూ వేకువజామున లేచి 45 నిమిషాల పాటు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తల నొప్పి తీవ్రత తగ్గును.

చికిత్స: తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారి తీస్తుంది. హోమియోవైద్యంలో తల నొప్పికి మంచి చికిత్స ఉంది. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగనలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది. దీంతో వ్యాధి నివారణ సమూలంగా జరుగుతుంది.

మందులు: బ్రయోనియా, సాంగ్వినేరియా, స్పైజీలియా, జెల్సిమియం, సైలీషియా, కాలీబైక్, సెపియా, నైట్రోమోర్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసిన తలనొప్పి నుండి విముక్తి పొందవచ్చును.



డాక్టర్ పావుశెట్టి శ్రీధర్
హోమియోఫిజీషియన్,
హన్మకొండ.

లోక్‌సభలో న్యాయమూర్తుల జీతాల పెంపు బిల్లు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు పెంచే బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన వెంటనే పార్లమెంటు సభ్యుల జీతాలు కూడా పెంచాలని ఎంపీలు డిమాండ్ చేశారు. మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తామని రవి శంకర్ ప్రసాద్ పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు. ఏడో వేతన సవరణ సంఘం ప్రాతిపదికన న్యాయమూర్తుల వేతనాలు పెంచుతున్నామని, జనవరి 1 2016 నుంచి ఇది అమలు అవుతుందని చెప్పారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం రూ. లక్ష ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం రూ. 2.8 లక్షలకు పెరగనుంది. అదే విధంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ప్రస్తుతం అందుకుంటున్న రూ. 90 వేల వేతనాన్ని రూ. 2.5 లక్షలకు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాన్ని రూ. 80 వేల నుంచి రూ.2.25 లక్షలకు పెంచనున్నారు. పదవీ విరమణ చేసిన 2,500 మంది న్యాయమూర్తులకు కూడా ఇది వర్తించనుందని ఆయన లోక్‌సభలో వెల్లడించారు.



మందకృష్ణ మాదిగ అరెస్ట్

పోలీస్ స్టేషన్‌లో దీక్ష కొనసాగింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్డు కులాల వర్గీకరణ బిల్లును ఈ నెల 5వ తేదీ లోపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎంఆర్‌పిఎస్ జాతీయ కార్యాలయంలో 48 గంటల దీక్ష చేపట్టారు. మీడియా సమావేశం ముగిసిన వెంటనే కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు మీడియా ప్రతినిధులను బలవంతంగా బయటికి పంపించి మందకృష్ణను, ఎంఆర్‌పిఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలు కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. దీక్షకు ముందు మందకృష్ణ ఎంఆర్‌పిఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. అంతకు ముందు మందకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరుతూ సిఎం కార్యాలయం మళ్లీ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అప్పటికీ సమయం కేటాయించకపోతే హైకోర్టు విభజనపై పార్లమెంటులో టిఆర్‌ఎస్ ఎంపిలు ఏ విధంగానైతే పట్టుబట్టారో ఎస్‌సి వర్గీకరణపై అదే విధంగా పట్టుపట్టాలని డిమాండ్ చేశారు. ఉషామెహ్రా కమిషన్ వేసిన కాంగ్రెస్‌తో సహా మిగిలిన ప్రతిపక్షాలన్నీ వర్గీకరణపై చర్చించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు సమర్థించకపోయినా ట్రిపుల్ తలాక్, జిఎస్‌టి తదితర బిల్లులను ప్రవేశపెట్టిన బిజెపికి అన్ని పార్టీలు సమర్థిస్తున్న వర్గీకరణ బిల్లును పెట్టడానికి ఉన్న అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర శాఖలు అన్ని పార్టీల కంటే ముందు వర్గీకరణకు మద్దతిచ్చి జాతీయ నాయకులను ఒప్పించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర నాయకులు వెంటనే బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాను, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యులను కలిసి ఒప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పెట్టే అంశం పార్లమెంటుకు సంబంధించినదే అయినప్పటికీ కెసిఆర్ హైదరాబాద్‌లో దీక్ష చేస్తే సహకరించామని, అదే విధంగా వర్గీకరణ బిల్లు కోసం చేస్తున్న దీక్షకు కెసిఆర్ సహకరించాలని కోరారు. బిజెపి బిల్లు పెట్టకపోతే ప్రైవేటు బిల్లును పెట్టాలన్నారు. కడియం శ్రీహరి ఒక్కరితోనే మంత్రి వర్గంలో దళిత ప్రాతినిధ్యం ఉన్నట్టు కాదని, జనాభాలో 18 శాతంగా ఉన్న మాదిగలకు, మాలలకు చెరి రెండేసి చొప్పున మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. కడియం శ్రీహరి ఒక్కనితోనే దళితుల ఓట్లన్ని రావన్నారు. ఎస్‌సి సంక్షేమ



శాఖను ఎస్‌సిలకే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నా సరే తన 48 గంటల దీక్ష కొనసాగుతుందని, జనవరి 4న సాయంత్రం దీక్ష విరమిస్తానని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. 3వతేదీన అన్ని గ్రామ పంచాయతీలు, మండల కార్యాలయాల ముందు శాంతియుతంగా ధర్నాలు చేపట్టాలని, 4న రహదారుల దిగ్బంధనం చేపట్టాలని ఎంఆర్‌పిఎస్, అనుబంధ శ్రేణులకు సూచించారు. రెండు రోజుల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే 5వతేదీన ఎంఆర్‌పిఎస్ కార్యాలయం నుంచి రాష్ట్ర బిజెపి కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కంచన్‌బాగ్ పోలీ స్ స్టేషన్‌లో ఉపవాస దీక్షను మందకృష్ణ కొనసాగిస్తున్నారు.

జీరో అవర్ పూర్తిగా సద్వినియోగం

(మొదటిపేజీ తరువాయి)

చేశాం'' అని సభ్యుల చప్పట్ల నడుమ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభ్యుల సహకారం వల్లనే ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. సభ్యులంతా చక్కటి సహకారాన్ని అందించారని, అందుకే ఈ విధులు చక్కగా పూర్తి చేయగలిగానని, ఈ కారణంగానే సభలో రికార్డు నమోదైందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే జరిగాలని ఆకాంక్షించారు. సభ్యులు సమయాన్ని వృథా చేయకుండా, షెడ్యూల్ మేరకు వ్యవహరించాలని సూచించారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తూ ఆయన జీరో అవర్‌లో సంబంధిత మంత్రులంతా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని, తద్వారా సభను ఫలవంతంగా జరిపేందుకు సహకరించాలని సూచించారు. ఈ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో గడచిన రెండు వారాలుగా అనేక సార్లు సభలో గందరగోళాలతో, వాయిదాలు పడిన విషయం విదితమే. కాగా, మంగళవారం సభలో జాబితాలో ఉన్న 10 అంశాలతో పాటు ఒక ప్రత్యేక విజ్ఞప్తిపై కూడా చర్చ ముగిసింది.

ఆర్‌టిసి కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి మహేందర్‌రెడ్డి



మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికులకు అండగా ఉంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, టిఎంయు గౌరవ అధ్యక్షులు థామస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తదితరులు మంగళవారం మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి బలోపేతానికి సిఎం కెసిఆర్‌ను ఒప్పించి మరిన్ని నిధులు సమకూర్చుకునే అంశంపై మంత్రి చైర్మెన్ సోమారపు సత్యనారాయణ, కార్మిక నాయకులతో చర్చించారు. ఆర్‌టిసి కార్మికుల సంక్షేమం కోసం తామంతా సిద్ధంగా ఉంటామన్నారు. ఆర్‌టిసి కార్మికులను తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని, తద్వారా సామాజిక సంస్థ ఆర్‌టిసినికాపాడుకున్న వారమవుతామని కార్మిక నేతలతో మంత్రి తెలిపారు. టిఎన్‌జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు కారెం రవిందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, జెటిసి జి.పాండురంగనాయక్, వికారాబాద్ డిటిసి ప్రవీణ్ రెడ్డి, ఎంవిఐలు రమేష్ తదితరులు మంత్రిని కలిసి నూతన సందత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పేదలు, లబ్ధిదారులందరి చేర్చి ప్రభుత్వానికి అండగా నిలవాలని, అదేఅదే విధంగా ప్రభుత్వం సైతం ఉద్యోగులకు బాసటగా నిలుస్తుందని మంత్రి వారికి చెప్పారు.

బకాయి పన్నుల వసూళ్లకుస్పెషల్ డ్రైవ్

మన తెలంగాణ/హైదరాబాద్ : సకాలంలో పన్నులు చెల్లించని వారికి శిక్షలు తప్పవని వాణిజ్య పన్నుల శాఖ హెచ్చరించింది. మొండి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు జనవరి 3వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) వి.అనిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బకాయిదారులందరు వెంటనే పన్నులు చెల్లించాలని, చెల్లింపుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. పన్నులు చెల్లించడంలో విఫలమైన చెల్లింపుదారులను వారి బ్యాంక్ అకౌంట్ల అటాచ్‌మెంట్, థర్డ్ పార్ట్ అటాచ్‌మెంట్, రెవెన్యూ రికవరీ యాక్ట్‌లోని నిబంధనల క్రింద శిక్షిస్తామని ఆయన అన్నారు. జరిమానా చర్యలకు గురి కాకుండా ఉండేందుకు చెల్లింపుదారులు వెంటనే తమ పన్నులను చెల్లించాలన్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి



మనతెలంగాణ/హైదరాబాద్ : పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కల్గివుండాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం టిఎస్‌ఎస్‌పి ప్రధాన కార్యాలయం శౌర్యభవన్‌లో టిఎస్‌ఎస్‌పి ఐజి అభిలాష బిస్త్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మహేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతన సంవత్సరం కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాంతి భద్రతల నిర్వహణలో టిఎస్‌ఎస్‌పి సేవలను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో ఐపిఎస్ అధికారులు అంజనీకుమార్‌తో పాటు టిఎస్‌ఎస్‌పి కమాండెంట్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

రాజస్థాన్ పత్రికలో రైతులకు 24 గంటల విద్యుత్‌పై సంపాదకీయం



మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రారంభించిన రైతులకు 24 గంటల విద్యుత్ పథకాన్ని ప్రశంసిస్తూ రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'రాజస్థాన్ పత్రిక' మంగళవారం సంపాదకీయం రాసింది. అందులో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. ఆ సంపాదకీయం ఇలా సాగింది....రైతుల పక్షం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. కొత్త ఏడాది మొదటిరోజే దేశంలోనే వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు సరఫరా అందజేస్తున్న మొదటిరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత కొన్నేళ్లుగా పలు కారణాలతో దేశంలో రైతులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి.. ఇలా ఏదో ఒక కారణంతో రైతులు గోస పెడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకున్న అన్నదాత మరో దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రైతు సంక్షేమంపై ఎన్నో పార్టీలు పెద్ద పెద్ద మాటలు చెప్పాయి. కానీ అవేవీ అమలు కాలేదు. ఇదంతా ఓట్ల రాజకీయంతోనే ముడిపడి ఉంది. నిజానికి రాజకీయ నాయకులకు రైతులు గుర్తొచ్చేది కేవలం ఎన్నికల సమయంలోనే. ఇలాంటి నిరాశ, నిస్పృహలు రాజ్యమేలుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం స్వాగతించాల్సిందే. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలి. రైతు సంక్షేమం గురించి నిజంగా ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో రైతులకు వాగ్దానాలిస్తాయి. అధికారంలోకి వస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ మాటలు చెబుతాయి. ముఖ్యంగా రుణమాఫీ, ఉచిత మరియు సరిపడా కరెంటు లాంటి హామీలను... మొదటి ఐదు లైన్లలోనే ప్రచురిస్తాయి. అదే జరుగుతూ వస్తోంది కూడా. కానీ ఒక్కసారి ఎన్నికల్లో గెలిచినంక ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. చివరకు అన్నదాతలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆందోళన చేస్తున్న రైతులపై తుపాకులను ఎక్కుపెడుతున్న వార్తలు కూడా ఈ మధ్య సర్వసాధారణమయ్యాయి. రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవాల్సిన పాలకులు ఇలా వ్యవహరించడం తగదు. దేశానికి అన్నం పెట్టే రైతుకు న్యాయం ఎందుకు జరగకూడదు? రైతుకు న్యాయం జరిగేవరకు దేశాభివృద్ధి సాధ్యం కాదు. పార్లమెంటు సమావేశాల సమయంలో రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించాలి. వాటి పరిష్కారంపై ఆలోచించాలి. ఇది చాలా ముందే జరగాల్సింది. ఇప్పటికైనా అంత ఆలస్యమేమీ జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది. ఇక ఇప్పుడు మిగతా రాష్ట్రాల వంతు వచ్చింది.

దద్దరిల్లిన ముంబయి

(మొదటిపేజీ తరువాయి)

కార్యకర్తలు చేసిన ఆందోళనల కారణంగా పలు దుకాణాలు మూతబడ్డాయి.

హింసాత్మక సంఘటనలు : చెంబూర్ గోల్ఫ్ కోర్స్ వద్ద ఆందోళన కారులు ఒక బస్సును ధ్వంసం చేశారు. చెంబూర్‌లో పిఎల్ లోకాండే మార్గం వద్ద, అమర్ మహల్ ప్రాంతం వద్ద రహదారులను నిర్బంధించారు. గోవాండీలోని ఆదర్శనగర్ ప్రాంతం వద్ద కూడా రాసారోకో చేశారు. అదే విధంగా ఆర్‌పిఐ కార్యకర్తలు చెంబూర్ రైల్వే స్టేషన్ వద్ద కు చేరి రైల్ రోకో చేపట్టారు. మంగళవారం ఉదయం 11.45 ప్రాంతంలో ఒక స్థానిక రైలును 25 నిమిషాల పాటు అడ్డుకున్నారు. ఆర్‌పిఐ కార్యకర్తలు చాలా సేపటి వరకు పట్టాలపై నుంచి లేవకపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆందోళన కారులు చేపట్టిన నిరసనల వల్ల ఘట్కోపర్‌లోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఔరంగాబాద్‌లో కూడా అనేక చోట్ల ఆర్‌పిఐ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారు. పరిస్థితి ఎప్పటి కప్పుడు సమీక్షించిన పోలీసులు ఉద్రిక్తతలు తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేసే ముందు నిజానిజాలను తెలుసుకోవాలని ముంబై పోలీసులు ప్రజలకు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఎటువంటి వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు.ఆందోళనకారులు కోరడంతోనే షాపు యజమానులు దుకాణాలకు మూసివేశారని, బలవంతంగా ఎవరి చేతా దుకాణాలు మూయించలేదని ములుండ్ పోలీస్ స్టేషన్‌కి చెందిన సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.అదే విధంగా హింసాత్మక ఘటనలకు కారణమైన 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు.

ఘర్షణకు ప్రధాన కారణం : 1818 సంవత్సరంలో బ్రిటీష్ సేనలు, పీష్వా సేనలను యుద్ధంలో ఓడించాయి. బ్రిటీష్ రెజిమెంట్‌లో పనిచేసిన దళితులు ఆ యుద్ధంలో గెలవడంలో కీలక పాత్ర పోషించారు.బ్రిటీష్ సేనలు గెలవడాదనికి ప్రధాన కారణమయ్యారు. ఆ సంఘటకు చిహ్నంగా తదనంతర కాలంలో భీమా కోరేగాం ప్రాంతంలో ఒక స్మాకర చిహ్నాన్ని నెలకొల్పారు. ప్రతి ఏటా వేడుకలు జరుపుకుంటున్నారు. 1927లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ స్మారక చిహ్నాన్ని సందర్శించారు. అప్పటి నుంచి ఈ వేడుకల్లో మరింత ఊపు వచ్చింది. సోమవారం భీమా కోరేగాం ప్రాంతాన్ని సందర్శించడానికి వాహనాల్లో వెళుతున్న దళితులపై కొందరు రాళ్ల వర్షం కురిపించారు. వాహనాలను అడ్డుకోగా ఉద్రిక్తంగా మారింది. దళితులకు, అఖిల భారత హిందూ మహాసభ ల(పేష్వా వారసులు) మధ్య పోరాటంగా మారింది.

దర్యాప్తుకు ఆదేశించాలని కోరిన శరద్ : భీమా కోరేగాం ప్రాంతంలో జరిగిన హింసాత్మక సంఘటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపు : భీమా కోరేగాం హింసకు నిరసనగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, డెమోక్రటిక్ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్‌లతో పాటు దాదాపు 250 సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు. పోలీసుల తీరును ఆయన ఎండగట్టారు. పోలీసులు సకాలంలో స్పందికపోవడంతో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చకాన్ కోరేగాం తాలుకాలో ఉన్నగ్రామాలన్నిటికీ ప్రభుత్వం అన్ని రకాల గ్రాంటులను, సబ్సిడీలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోరేగాం ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తడానికి వారే కారణమని ఆయన మండిపడ్డారు. మంగళవారం తాను కలగజేసుకోవడం వల్లే పరిస్థితి కాస్తయినా అదుపులో ఉందని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు.

న్యాయ విచారణకు ఆదేశించిన ఫడ్నవీస్

భీమా కోరేగాం ప్రాంతంలో తలెత్తిన ఘర్షణల విషయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ న్యాయవిచారణకు ఆదేశించారు.హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఈ విచారణ జరగనుందని ఆయన వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికలు?

(మొదటిపేజీ తరువాయి)

గిరిజన తండాలకు పంచాయతీ హోదా కల్పించేందుకు కూడా చర్యలను వేగవంతం చేసింది. వాస్తవానికి వచ్చే జూలై నాటికి గ్రామ పంచాయతీల గడువు ముగియనుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గడువుకు ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను ముందుగానే నిర్వహించాలనే ప్రతిపాదన ఇటీవల సిఎం కె.చంద్రశేఖర్‌రావు, కొందరు ముఖ్య నాయకులు, అధికారుల మధ్య జరిగిన సమావేశంలో వచ్చినట్లు తెలిసింది. గడువు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే అప్పటికి వేసవి కాలం కారణంగా నీటి ఎద్దటి తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా లోక్‌సభతో పాటు సగం రాష్ట్రాల శాసనసభలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. అలా జరిగితే తెలంగాణ శాసననసభకు కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. దానికి రెండు, మూడు నెలల ముందే ఎన్నికల కసరత్తు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తైన వెనువెంటనే ఆ ఎన్నికలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితాలపై అధికార పార్టీ ధీమాగా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల ఏమైనా ఫలితాల్లో తేడా వస్తే ఆ ప్రభావం వెంటనే సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికలును ప్రభుత్వం ముందుగానే నిర్వహించే ఆలోచనలో ఉంది.

చెట్లు పెంచకపోతే రీకాల్

కొత్త పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన బిల్లు 90 శాతానికి పైగా పూర్తయినట్లు తెలిసింది. సర్పంచ్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలా వద్దా? పార్టీ పరంగా నిర్వహించాలా? వద్దా అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తొలుత ఎంపిటిసి వ్యవస్థను తీసేయాలని యోచన కూడా చేసినప్పటికీ, దీనికి పార్లమెంటు స్థాయిలో ఆమోదం కావాల్సి రావడంతో విరమించుకున్నట్లు తెలిసింది. ఇక సర్పంచ్ పదవి అంటే కచ్చితంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా చట్టం ఉండనున్నట్లు తెలిసింది. ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి బాధ్యత అప్పగించడంతో పాటు, నిర్ణీత గడువులోగా 80 శాతం పెంచకపోతే రీకాల్ చేసే ప్రతిపాదనను బిల్లులో పొందుపరిచారు. బహిరంగ మల విసర్జన లేకుండా చూడడం వంటి బాధ్యతలను సర్పంచ్‌లకే కట్టబెట్టబోతున్నారు. లేదా నిబంధనలు మార్చనున్నారు. 'ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రజలకు సేవ చేసే వారినే ప్రోత్సహించేలా ఉండబోతుంది. ఆ చట్టం వస్తే ఫక్తు రాజకీయ నాయకులు సర్పంచ్, వార్డు మెంబర్‌లుగా వచ్చేందుకు ఆసక్తి చూపరు. కేవలం సేవాభావంతో పనిచేసేవారు, సమాజాభివృద్ధిలో చిత్తశుద్ధితో భాగస్వామ్యం కావాలనుకునే ముందుకు వస్తార'ని టిఆర్‌ఎస్ నాయకులొకరు చెప్పారు.

తలసానికి శుభాకాంక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు జలమండలి ఎండి దానకిషోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో మంగళవారం మంత్రిని కలిసిన దానకిషోర్ పుష్పగుచ్ఛం ఇచ్చి కొత్త ఏడాదిమంచి జరగాలని ఆకాంక్షించారు



తలాక్ బిల్లు గట్టెక్కేనా?

(మొదటిపేజీ తరువాయి)

కేంద్రమంత్రి అనంత కుమార్ మీడియాతో చెప్పారు. సిపిఐ సభ్యుడు డి. రాజా మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లును మంగళవారం నాటి జాబితాలో పెట్టారని, కానీ వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ బిల్లులోని కొన్ని అంశాలపై విభేదించాయని, దానిని తప్పనిసరిగా సెలెక్ట్ కమిటీకి పంపించాలని తెగేసి చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు.

గజల్ శ్రీనివాస్ అరెస్టు

(మొదటిపేజీ తరువాయి)

అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు విజయ్‌కుమార్ వివరించారు.

పూర్తి ఆధారాలతో : యువతి ఫిర్యాదు చేయగానే అదుపులోకి తీసుకోవడం, నోటీసులు జారీచేయడం వంటివి చేయకుండా పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేశారు. బాధిత యువతి రాష్ట్రంలోని ఓ ఊరి నుండి వచ్చి నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ గజల్ శ్రీనివాస్‌కు చెందిన అలయవాణి వెబ్ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. లైంగిక, మానసిక వేధింపులకు గురయ్యానంటు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన విడియో, ఆడియో రికార్డులను కూడా బాధితురాలు పోలీసులకు అందించారు. నిందితుడిపై ఐపిసి సెక్షన్లు 354, 354ఎ, 509ను అనుసరించి కేసులు నమోదు చేసినట్టు ఎసిపి విజయ్‌కుమార్ వెల్లడించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు పంపగా జైలు అధికారులు 1327 నెంబర్‌ను కేటాయించారు.

ప్రధాన ఆరోపణ : ఆధ్యాత్మికత, దేశభక్తి, మహిళల భద్రత వంటి విషయాలపై పలు కార్యక్రమాలను నిర్వహించిన, ప్రత్యక్షంగా ప్రచారం చేసిన గజల్ శ్రీనివాస్ తన సంస్థలో పనిచేసిన యువతిని లైంగిక వేధింపులకు గత కొంతకాలంగా పాల్పడుతున్నాడనేది ప్రధాన ఆరోపణగా ఉన్నది.

ఆ అమ్మాయే మసాజ్ చేసింది : గజల్ శ్రీనివాస్


తాను మహిళల్ని గౌరవిస్తాను. ఆ అమ్మాయి మా సంస్థలోనే గత కొంతకాలంగా పనిచేస్తుంది. నాపై ఎందుకు ఫిర్యాదు చేయడం జరిగిందో తెలియడం లేదు. ఇటీవల నాకు రోడ్డు ప్రమాదం జరిగిందని, శరీరంలో కొన్ని చోట్ల కాల్షియం పేరుకుపోయినట్టు, దానిని నియంత్రించేందుకు క్రమంగా మసాజ్ చేయించుకుంటున్నానని శ్రీనివాస్ చెప్పారు. ఒక రోజు ఫిజియో థెరపిస్టు రాకపోవడంతో ఆ అమ్మాయే మసాజ్ చేస్తాననగా, తాను వారించానని, ఆమెపై చెడు అభిప్రాయం లేదని ఆయన చెప్పుకొచ్చారు.


శ్రీనివాస్ రాసలీలలు : గజల్ శ్రీనివాస్ కార్యాలయంలోని ఓ గదిలో ఇద్దరు యువతులు మసాజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కేవలం మసాజ్ కోసమే గదిని తీర్చిదిద్దినట్టు, ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా ఉన్నది. ఓ వీడియో దృశ్యంలో శ్రీనివాస్, యువతి చాలా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నది. ఇద్దరు యువతులు మసాజ్ చేస్తున్నట్టు, కాళ్ళు పట్టినట్టు, అర్ధనగ్నంగా ఉన్నట్టు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారమవుతున్నాయి.


పరారీలో పార్వతి : శ్రీనివాస్ కార్యాలయంలో పనిమనిషిగా చెప్పుకునే పార్వతి ప్రస్తుతం పరారీలో ఉంది. ఆయనతో లైంగిక కార్యక్రమాలకు సహకరించాలని బాధితురాలిపై ఒత్తిడి తీసుకువచ్చిన ఆమె కేసు విషయం తెలియగానే పరారైనట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు.

ఐఎఎస్‌ల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి

అధికారి	ప్రస్తుతం	బదిలీ అయిన స్థానం
బిఆర్ మీనా	రెవిన్యూ శాఖ	స్పెషల్ చీఫ్ సెక్రటరీ– ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ కార్యదర్శి
సురేష్ చందా	పశు సంవర్ధక, మత్స్య , పాడి పరిశ్రామాభివృద్ధి శాఖ	స్పెషల్ చీఫ్ సెక్రటరీ– సభ్య కార్యదర్శి(తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ)
సందీప్ కుమార్ సుల్తానియా	ఆర్థిక శాఖ కార్యదర్శి	పశు సంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రామాభివృద్ధిశాఖ కార్యదర్శి
రాజేశ్వర్ తివారీ	వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి	రెవిన్యూశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
ఏ. శాంతి కుమారి	పరిశ్రమల శాఖ, ఛేజింగ్ సెల్ సిఈవో,	వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
అరవింద్ కుమార్	తెలంగాణ భవన్ రెసిడెన్స్ కమిషనర్	పురపాలన పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
జి అశోక్ కుమార్	బిసి సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి	ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెన్స్ కమిషనర్
బి. వెంకటేశం	టూరిజం శాఖ కార్యదర్శి	బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి
నవీన్ మిట్టల్		కళాశాల విద్య, సాంకేతిక విద్య కమిషనర్
ఆర్ వి. చంద్ర వదన్	ఎక్సైజ్‌శాఖ కమిషనర్	రెవిన్యూ (ప్రకృతి విపత్తులు) శాఖ కమిషనర్
సోమేష్ కుమార్	రెవెన్యూశాఖ కమిషనర్	ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్
అనితా రాజేంద్ర	హోంశాఖ కార్యదర్శి	బిసి సంక్షేమశాఖ కార్యదర్శి
జయ్యద్ ఒమల్ జలీల్	మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి	వికారాబాద్ జిల్లా కలెక్టర్
దాన కిశోర్	హెచ్‌ఎండబ్ల్యూ ఎండి	ఎండబ్ల్యూ డిపార్ట్‌మెంటః కార్యదర్శి
డా. క్రిస్టినా జడ్ ఛోంగ్తు	ఎండి టూరిజంశాఖ	గిరిజన సంక్షేమశాఖ కమిషనర్
జ్యోతి బుద్ధ ప్రసాద్	పోస్టింగ్ కోసం నిరీక్షణ	ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి
వాకాటి కరుణ	డైరెక్టర్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం	సిసిఎల్ఏ , డైరెక్టర్
ఇలంబర్తి	పోస్టింగ్ కోసం నిరీక్షణ	స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యదర్శి
ఎం. చంపాలాల్		హోం శాఖ, సంయుక్త కార్యదర్శి
ఎంఆర్‌ఎం రావు		నిజామాబాద్ జిల్లా కలెక్టర్
శ్రీదేవసేన	జనగామ కలెక్టర్	పెద్ద పల్లి కలెక్టర్
అనితా రాంచంద్రన్	యాదాద్రి కలెక్టర్	జనగామ అదనపు బాధ్యతలు
ఎ. మురళి	భూపాలపల్లి కలెక్టర్	స్టేట్ ఆర్చివ్స్ డైరెక్టర్
భారతి హోలీకేరీ	మెదక్ కలెక్టర్	జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్
ప్రీతి మీనా	మహబూబాబాద్ కలెక్టర్	ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి డైరెక్టర్
కిల్లు శివ కుమార్ నాయుడు	సంయుక్త కలెక్టర్ మహబూబ్‌నగర్	స్టేట్ ప్లానింగ్ బోర్డు కార్యదర్శి
ఖర్త్తాదే ఖలుచరన్ సుధామ్ రావు	సిసిఎల్ఏ సెక్రటరి	ఢిల్లీ తెలంగాణ భవన్ ఓఎస్‌డి
సిక్తా పట్నాయక్	బోధన్ సబ్ కలెక్టర్	జిహెచ్‌ఎంసి అడిషనల్ కమిషనర్
ఎండి ముషరఫ్ అలీ ఫారూఖీ	మెట్ పల్లి సబ్ కలెక్టర్	జిహెచ్ ఎంసి అడిషనర్ కమిషనర్
అనురాగ్ జయంతి		బోధన్ సబ్ కలెక్టర్
గౌతమ్ పాత్రు		జగిత్యాల జిల్లా సబ్ కలెక్టర్
పామెల సత్‌పతి		సబ్ కలెక్టర్ భద్రాచలం
రాహుల్ రాజ్		సబ్ కలెక్టర్ మంచిర్యాల


సోమేష్ కుమార్


దేవసేన


బి.ఆర్.మీనా



కోడి పందేలపై చర్యలు తీసుకుంటారా? లేదా ?

మన తెలంగాణ/హైదరాబాద్:సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను అడ్డంపెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలని ఏపీ సర్కార్‌ను హైకోర్టు నిలదీసింది. కోడి పందేల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈసారి కోడి పందేలు నిర్వహిస్తే అందుకు ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలనే బాధ్యులను చేస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. సంక్రాంతిని పుర స్కరించుకున్ని భీమవరం మండలం శ్రీరాంపురం , వెంప గ్రామాల్లో కోడిపందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ కలిదిండి రామచంద్ర రాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ జరిపింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేకుండాపోతోందని, గత ఏడాది డిసెంబర్‌లో ఇచ్చిన హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేసుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని, నాయకులు కోర్టులంటే గౌరవం లేకుండా కోడి పందేలను నిర్వహిస్తామని చెప్పడం తీవ్ర విషయంగా పరిగణించాల్సివస్తుందని బెంచ్ హెచ్చరించింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి



మన తెలంగాణ/మహబూబాబాద్ రూరల్ : సరదాగా తన తోటి పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారి ట్రాక్టర్ యాజమాని రమణ, డైవర్ నిర్లక్ష్యానికి శనిగపు అవంతిక(3) అనే పసిపాప ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని బ్రహ్మణపల్లిలక్ష్మి పురం గ్రామ శివారు జిల్లేలగూడెంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి జిల్లేలగూడెం గ్రామానికి చెందిన శనిగపు రామకృష్ణ,సంధ్యల దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వారిలో పెద్ద అమ్మాయి అవంతిక తన తోటి పిల్లలతో ఆడుకుంటూన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రమణ అనే ట్రాక్టర్ యాజమాని తన డైవర్‌తో ఇసుకను తీసుకరమనీ అదేశించాడు,డైవర్ ట్రాక్టర్‌లో ఇసుక లోడుతో తీసుకోచ్చి యాజమాని రమణ ఇంటి ముందు నిలిపి భోజనం చెయడం కోరకు ఇంటికి వెళ్ళి తిరివచ్చి ట్రాక్టర్ క్రింద ఆడుకుంటున్న చిన్నారి అవంతికను చూడ కుండా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడపడంతో మృతి చెందిదని గ్రామస్తులు తెలిపారు

జంతువుల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

మన తెలంగాణ/చంద్రుగొండ: అడవి జంతువుల వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో పడి దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. భద్రాచలం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన బాదావత్ భద్రు (55)తో పాటు మరో ఇద్దరు గుగులోత్ హనుమా, భానోత్ భద్రు, భానోత్ ధంజ్యాలు ఒంక నెంబర్ గ్రామ శివారులో గల చేలలో మంగళవారం తెల్లవారుఝామున అటవీ జంతువుల వేట కోసం 32/11 కె.వి విద్యుత్ వైర్లు ద్వారా కరెంటు అమర్చారు. తీగలను గమనించని బాదావత్ భద్రు కరెంట్ వైర్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మిగిలిన ముగ్గురు వ్యక్తులు అక్కడినుండి పరారీలో ఉన్నారు. దీంతో మృతుని కుమారుడు లక్ష్మా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై ప్రసాద్ కేసు నమోదు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

భార్య, కుమార్తెకు విషమిచ్చి.. అత్త గొంతు కోసిన అల్లుడు




మన తెలంగాణ/చింతలపాలెం : భార్య, భర్తల గొడవలతో కన్నకూతురికి, భార్యకి విషం ఇచ్చి, అత్త గొంతు కోసిన సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని తమ్మావరం గ్రామంలో చోటు చేసుకుంది. భార్య, భర్తల వివాదంలో 13 నెలల పాప నవ్యశ్రీకి పాలల్లో కన్న తండ్రే ఎలుకల మందు తాగించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు పాపను అసుపత్రికి తరలించారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్త లక్ష్మి తో గొడవపడి ఆమె గొంతు కోశాడు. స్థానికులు, గ్రామస్తులు రక్తపు మడుగులలో ఉన్న లక్ష్మి ని హుజూర్‌నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసంహైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కుమార్తె నవ్యశ్రీని మేళ్లచెర్వు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కోదాడలోని ఆస్పత్రికి తరలించారు. నర్సింహారావు కూడా విషం తాగడంతో హుజూర్‌నగర్ ఆస్పత్రిలో వైద్యం జరిపిస్తున్నారు. ఇతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైదులు తెలిపారు. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది బతుకుదెరువుకోసం మేళ్ళచెర్వు సువర్ణ సిమెంట్ నరిశ్రమలో సెక్యూరిటి గార్డ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి తమ్మారం గ్రామంలో అత్తగారి ఇంట్లో 2 రోజులు ఉండటానికి రాగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింహారావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు.

సిఎం కెసిఆర్‌కు ఆర్.కృష్ణయ్య లేఖ

మన తెలంగాణ/ముషీరాబాద్ : మొన్న కురుమ గొ ల్ల, యాదవ హాస్టల్ కు 10 ఎకరాల స్థలం10 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశారని, అలాగే ఇటీవల రెడ్డి హాస్టల్‌కు 15 ఎకరాల స్థలం, 15 కోట్ల రూ పాయలు మంజూరు చేశారని, అలాగే వీరశైవులకు, క్రిస్టియన్లకు కేటాయించారని అందుకు సిఎం కెసిఆర్‌కు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆ ర్. కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మం గళవారం సిఎం కెసిఆర్‌కు ఆర్.కృష్ణయ్య లేఖ రా శారు. బిసి జాబితాలో 112 కులాలు ఉన్నప్పటికీ ఉ నికిలో ఉన్న దాదాపు 66 కులాలకు కూడా హాస్టళ్ళ కు, కమ్యూనిటీ హాళుకు భవనాలు లేవని, ఈ కు లాల వారికి కూడా హాస్టళ్ళకు, భవనాలకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రెడ్డి హాస్టల్‌కు, బ్రాహ్మన సదన్‌కు, కురుమ, గొల్లలకు, క్రిస్టియన్లకు, వీర శైవుల కు ఇచ్చిన మాదిరిగా అత్యంత వెనుకబడిన కులాల కు సంచార జాతులకు ఇస్తే పేరు చారిత్రాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే స్థలాలు, బడ్జెటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కుటుంబ కలహాలు..దంపతుల హత్య



మన తెలంగాణ/కాజీపేట : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం సోమిడిలోని, విష్ణుపురిలో దారుణం జరిగింది. కాజీపేట సోమిడిలోని విష్ణుపురి ప్రాంతానికి చెందిన సుంచు ఎల్లయ్య (75) భార్య పూలమ్మ(45)లు నివాసం ఉంటున్నారు. ఎల్లయ్య మొదటి భార్య చనిపోవడంతో పూలమ్మను 13 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ముగ్గురు కుమారులు సుంచు రమేష్, సుంచు శ్రీనివాస్,సుంచు తిరుపతిలు ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం తనకున్న భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులతో కొడుకులకు మృతుని మధ్య గొడవలు జరుగుతన్నట్లు , ఈ నేపథ్యం లోనే మంగళవారం తెల్లవారు జామున హత్య జరిగినట్లు సమాచారం, ఉదయం పాలు పోసే మహిళ వచ్చి చూడగా ఇంటి బయట పూలమ్మ మృత దేహం పడివుండటంతో చుట్టపక్కల వారిని పిలిచింది, దీంతో పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు వచ్చి తలుపు తెరిచి చూడగా ఎల్లయ్య రక్తపు మడుగులో పడివుండటంతో విచారిస్తున్నారు, మృతుడు ఎల్లయ్యకు శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు, పూలమ్మకు 10 కత్తి పోట్లు, గొంతు కోసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుని ముగ్గురు కుమారులను, మనవడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటన స్థలాన్ని డిసిపి వెంకటేశ్వర్‌రెడ్డి, కాజీపేట ఎసిపి సత్యనారాయణ, స్థానిక సిఐ సిహెచ్ అజయ్ సందర్శించారు.

భాగ్యనగరికి మరో కిరీటం!



- బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత నగరంగా హైదరాబాద్
- ప్రకటించిన స్వచ్ఛ భారత్ మిషన్

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో : హైదరాబాద్ నగరాన్ని మలమూత్ర విసర్జన రహిత నగరంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2018 జనవరి మాసంలో జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని ఓడిఎఫ్‌గా ప్రకటించడం జిహెచ్‌ఎంసి అధికారులకు స్ఫూర్తి నింపింది. పరిశుభ్రత, ప్రాముఖ్యతను నగర ప్రజలకు తెలిపేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఓడిఎఫ్ నగరంగా గుర్తించడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియోద్దీన్‌లు హర్షం వ్యక్తం చేశారు. కాగా డిసెంబర్ 27, 28 తేదీలలో స్వచ్ఛ భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ ప్రతినిధి బృందం హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, బహిరంగ మూత్ర విసర్జన తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గత రాత్రి ఓడిఎఫ్ నగరాలుగా ప్రకటించిన జాబితాలో హైదరాబాద్ మహానగరం కూడా నిలిచింది.

ఓడిఎఫ్‌కు జిహెచ్‌ఎంసి చేపట్టిన చర్యలు

ప్రస్తుతం నగరంలో 382 పబ్లిక్ టాయిలెట్లు, మరో 74 పబ్లిక్ టాయిలెట్లు, 24 షీ టాయిలెట్లు నిర్మాణంలో ఉన్నాయి. గాంధీగిరి ద్వారా నగరంలోని పెట్రోల్ పంపులు, హోటళ్లు, రెస్టారెంట్లలోని టాయిలెట్లను నగర ప్రజానికం ఉపయోగించుకునేలా ఒప్పించడమే కాకుండా సంబంధిత యాజమన్యాలు ఉచితంగా టాయిలెట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందనే బోర్డులను కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 259 పెట్రోల్ బంక్‌లు, 257 హోటళ్లు, రెస్టారెంట్లు తమ టాయిలెట్లను ఉపయోగించుకునేందుకు లిఖితపూర్వకంగా అంగీకరించాయి.

సిఎస్‌ఆర్‌తో షీ టాయిలెట్ల నిర్మాణం

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో 40 షీ టాయిలెట్లను జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేస్తోంది. అత్యంత ఆధునిక పద్ధతిలో రూపొందించిన వీటిని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, కమర్షియల్ ఏరియా లు, అత్యంత రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేస్తోంది. బల్దియా వంద షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్ధారించుకోగా, ఇప్పటి వరకు 40 ఉచితంగా జిహెచ్‌ఎంసికి ఏర్పాటు చేయడానికి పలు కార్పొరేట్ సంస్థలు అంగీకరించాయి. వీటిలో ఇప్పటికే 15 షీ టాయిలెట్లు విజయవంతంగా నడుస్తున్నాయి.

బాధ్యత మరింత పెరిగింది : కమిషనర్ జనార్ధన్‌రెడ్డి

నగరాన్ని ఓడిఎఫ్‌గా ప్రకటించడం తమకు మరింత బాధ్యత పెరిగిందని కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన లేకుండా చూసేందుకు నిరంతరం కృషిచేయాలన్నారు. మరో ఆరు నెలలకు ఓడిఎఫ్ సర్వే ఉంటుందని అన్నారు. ఈ స్ఫూర్తితో 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేయనున్నట్లు ప్రకటించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేగంగా భూసేకరణ

- అధికారులకు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి



మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి కోరారు. రాష్ట్ర సచివాలయ సాధారణ పరిపాలన శాఖ నుంచి జిల్లా కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్‌లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాజెక్టు పనుల భూ సేకరణ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సం మార్చి చివరినాటికి జిల్లాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులు భూసేకరణ కొరకు అవసరమున్న నిధులకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటివరకు కేటాయించిన నిధులు ఖర్చు భూ సేకరణ తదితర వివరాలను నిర్ధేశించిన నమూనాల్లో పంపాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సంజాయిషీ ఇస్తూ జిల్లాలోని ప్రాజెక్టు పనులు భూ సేకరణపై వివరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు భూనాదికాని కాలువ, దర్మారెడ్డి కాలువ తదితర పనులకు సంబంధించి 385 కోట్ల నిధులు అవసరమున్నట్లు వివరించారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ విడియో కాన్ఫరెన్స్‌లో జెసి రవినాయక్, శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ ఆలె ప్రియాంక, ఆర్‌డిఒ యంవి భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంజినీరులు తదితరులు పాల్గొన్నారు.

అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా : స్రవంతి



మన తెలంగాణ/సంస్థాన్‌నారాయణపురం : అధిష్టానం ఆదేశిస్తే మునుగోడు నియోజకవర్గం నుండి బరిలో ఉంటానని ఎఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. మంగళవారం నారాయణపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అందరికి పోటీచేసే హక్కు ఉంటుందని, కాని నాకు అధిష్టానం పక్కా హామీ ఉందని తెలిపారు. ఎక్కడో ఒక చోట డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చామని ప్రచారం చేసుకోవడం భావ్యంకాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజయ్ బాబు, గుండు మల్లయ్య, నయీం షరీఫ్, మందుగుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గుట్కా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

రూ.1.38 కోట్ల గుట్కాలు, డిసిఎం సీజ్

మన తెలంగాణ/శంషాబాద్ : నిషేధిత గుట్కాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని మంగళవారం శంషాబాద్ డిసిపి పద్మజా రెడ్డి రిమాండ్‌కు తరలించారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం అండ్ గ్రామానికి చెందిన వడ్డేరా గాంగాధర్ (28) డిసిఎం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పుట్టపర్తి మండలానికి చెందిన వడ్డేర నాగరాజు(35) డిసిఎం క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 31 అర్ధరాత్రి నిషేధిత గుట్కాను కరీంనగర్‌కు తరలిస్తునట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంయుక్తంగా దాడి చేసి తొండుపల్లి టోల్‌గేట్ వద్ద పట్టుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి విచారించగా 230బ్యాగ్‌ల గుట్కా దొరికిందన్నారు. దీని విలువ రూ1.38కోట్లు ఉంటుందన్నారు.

డెంగ్యూతో బాలుడి మృతి


మన తెలంగాణ/నవాబ్‌పేట్: మహబూబ్‌నగర్‌జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలోని కాకర్లపహాడ్ గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందాడు.టిఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు ఇబ్రహీం కుమారుడు ముస్తఫా (8) కొన్ని రోజుల నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యాన్ని అందించారు. రెండు రోజులకే మళ్ళీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.

దొంగల హల్‌చల్

మన తెలంగాణ/మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని కాలేజిరోడ్‌లో సోమవారం రాత్రి నాలుగు ఇండ్లల్లో చోరీ జరిగింది. తాళం వేసి వున్న ఇళ్లల్లో జరిగిన దొంగతనం సంఘటన మంగళవారం వెలుగు చూసింది. కాలేజి రోడ్‌లో నివాసం వుండే కాసిపాక అంజయ్య ఇంట్లో చొరబడి 10 తులాల బంగారం రూ.90వేల నగదును ఎత్తుకెళ్ళినట్లు సమాచారం, అలాగే గర్మిళ్ల ప్రాంతంలోని గడ్డం పార్వతి నివాసంలో కూడా దొంగలు చొరబడి 8తులాల బంగారు ఎత్తుకెళ్లారు. విశ్వనాథ్, బండ శంకరయ్య నివాసంలో కూడా చొరబడిన దొంగలు ఎలాంటి వస్తువులను ఎత్తుకెళ్లలేదు.

ఉద్యోగం రాదేమోనని..





ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య – ఇది నా 8వ సూసైడ్ నోట్, ఈసారి ధైర్యం వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నా..

మన తెలంగాణ/మానకొండూర్ (కరీంనగర్ జిల్లా): ఇది నా 8వ సూసైడ్ నోట్..ప్రతి సారీ రాస్తూ ధైర్యం చాలక చించేస్తున్నా..కాని ఈ సారి నాకు ధైర్యం వచ్చింది..నా అవయవాలను దానం చేయండి..అపుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది..నా మరణం అనంతరం కర్మకాండలు చేయవద్దు..అంటూ మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంకు చెందిన సీత శివకుమార్(22) సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.శివకుమార్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు. ఉద్యోగం రాదేమోనన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సోమవారం రాత్రి చదుకుంటానని ఇంటి సమీపంలోని మరో ఇంట్లోకి ఒంటరిగానే వెళ్లాడు. మంగళవారం తల్లి వాకిలి ఊడ్చేందుకు వెళ్లి తలుపు తీయగా శివ శవమై కన్పించాడు. మానకొండూర్ సిఐ బిల్ల కోటేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుని తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు.

అత్యాచారయత్నం, కొట్టి చంపిన తల్లి

మన తెలంగాణ / మంథని : కరీంనగర్ జిల్లా మంథని మండలం ఎరుకలగూడెంలో తాగిన మత్తులో కన్న తల్లిపైనే అత్యాచారయత్నానికి ఒడిగట్టిన కన్న కొడుకును కన్నతల్లే రోకలి బండతో తలపై కొట్టి చంపింది.. మంథని సిఐ నటేష్ కథనం మేరకు ఎరుకల గూడెంకు చెందిన ఈర్ణాల రేణుకకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హరీష్, చిన్న కొడుకు దినేష్. దినేష్ చెడు అలవాట్లకు లోనై, మద్యం, మత్తు పదార్థాలకు అలవాట్లకు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. మత్తులో కన్నతల్లిపైనే పలు మార్లు అత్యాచారయత్నానికి పాల్పడగా, స్థానికులు దినేష్‌ను అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి రేణుకను కొట్టి అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించిన తల్లి పక్కనే ఉన్న రోకలి బండతో తలపై మోదడంతో చనిపోయాడు. పెద్ద కుమారుడి ఫిర్యాదు మేరకు మంథని సిఐ నటేష్, ఎస్ఐ ఉపేందర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

మన తెలంగాణ/ బోధన్ (నిజామాబాద్ జిల్లా): పట్టణంలోని రాకాసిపేటలో భర్త చేతిలో భార్య హత్యకు గురైన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..రాకాసిపేటకు చెందిన లక్ష్మి (45) మహిళను భర్త రాములు కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గత కొంత కాలం నుంచి భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధించేవాడని సోమవారం ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇంట్లో కర్రతో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. మృతురాలి సోదరుడు లక్ష్మణ్ గమనించి పోలీసులకు సమాచారాన్ని అందించడంతో మృతదేహాన్ని పరిశీలించి ఒంటిపై, తలకు బలమైన గాయా లు కావడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. భర్త రాములు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓతెలిపారు.

అనాథ ఆశ్రమం కాదు..నరక కూపం!

- ఆశ్రమం పేరుతో అనాథలను చేరదీసి భిక్షాటన చేయిస్తున్న వంచకుడు
- అధికారుల దాడి, ప్రభుత్వ వసతి గృహానికి 24 మంది బాలికలు



అనాథ ఆశ్రమం భవనం, ఆశ్రమంలో బాలికలకు కల్పించిన వసతి సౌకర్యాలు ఇవే

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: వారంతా అమ్మా నాన్నలు తెలియని ముక్కు పచ్చలారని చిన్నారులు. అనాథలుగా బతుకుతున్న 24 మంది బాలికలను స్వచ్ఛంద సంస్థ ముసుగుల్లో అనాథ ఆశ్రమం పేరుతో వారిని చేరదీసిన ఓ నయ వంచకుడు పసి ప్రాయంలోనే వారికి నిత్య నరకం చూపుతున్నాడు. మాజీ ప్రభుత్వ ఉద్యోగి కూడా అయిన ఈ కర్కశుడు ఈ చిన్నారులను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకోవడమే కాకుండా ఆడపిల్లలన్ని కూడా చూడకుండా వారితో భిక్షాటన చేయిస్తూ సేవ అనే పదానికి మచ్చ తెచ్చిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

వనస్థలిపురంలోని సచివాలయనగర్‌లో గ్రేషియస్ పారడైస్ పేరుతో గత కొంత కాలంగా సత్యానంద్ అనే ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగి అనాథ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే ఆశ్రమాలు పెట్టాల్సి ఉంటుంది. అయితే సత్యానంద్ మాత్రం అనుమతులు తీసుకోకుండానే ఆశ్రమాన్ని పెట్టడమే కాకుండా ఇందులో 24 మంది అనాథ బాలికలకు చేరదీస్తున్నట్లు నటిస్తూ వారిని అందులో నిర్బంధించాడు. పైకి మాత్రం స్వచ్ఛంద సేవ సంస్థ ముసుగులో అనాథలను ఆదుకుంటున్నట్లు నాటకమాడుతూ దాతల నుంచి అందిన కాడికి దండుకోవడమే కాకుండా ఆడ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించకుండా నరకకూపంగా మార్చివేశాడు. వారికి వేళకు సరైన తిండి కూడా పెట్టకుండా వారితో భిక్షాటనకు ఒడికట్టారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు ఆశ్రమంపై దాడి చేసి 24 మంది ఆడపిల్లలను ఆ చెర నుంచి విడిపించి నింబొలిఅడ్డలోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలించారు.

బాలలను నిర్బంధించారు :
బాలల సంరక్షణాధికారి దేవేందర్ చారి

గ్రేషియస్ పారడైస్ అనాథ ఆశ్రమం కాదని... అదో నరకకూపమని రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణాధికారి దేవేందర్ చారి తెలిపారు. నిర్వాహకులు ప్రభుత్వ నుంచి కనీసం అనుమతి కూడా తీసుకోకుండానే ఆశ్రమం పేరుతో అక్కడ బాలికలను నిర్బంధించడమే కాకుండా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు.అనుమతులు తీసుకోవడంతో పాటు పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలంటూ గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేయడమే జరిగిందన్నారు. నిర్వాహకులైన సత్యానంద్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం పోలీసుల సహాయంతో ఆశ్రమానికి వెళ్లగా అక్కడ పరిస్థితులను చూసి విస్తుపోవాల్సి వచ్చిందన్నారు. 24 మంది బాలికలు, నలుగురు బాలురు ఉన్నట్లు గుర్తించిన తా ము బాలికలను నింబొలి అడ్డలోని వసతి గృహానికి తరలించామన్నారు. నలుగురు బాలురు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పిల్లలుగా వారు పేర్కొన్నారని, ఈ అంశంపై విచారణ జరపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

అరుదైన రికార్డుకు చేరువలో...

బాలీవుడ్‌లో కలెక్షన్ల విషయంలో టాప్2 రికార్డులు బాహుబలి చిత్రాల పేరిటే ఉన్నాయి. ఆతర్వాత బాలీవుడ్‌లో 300 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. వీటిలో దంగల్, పీకె చిత్రాలు అమీర్‌ఖాన్ చేసినవి కాగా... కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సినిమాలు కూడా రెండు ఉన్నాయి. సల్మాన్ చేసిన భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్ చిత్రాలు రూ. 300 కోట్లను వసూలు చేశాయి. ఇప్పుడు సల్మాన్ మరో చిత్రం 'టైగర్ జిందా హై' కూడా ఈ క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 272 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇదే తరహాలో దూసుకుపోయి రూ. 300 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేస్తే ఇండియాలోనే మూడుసార్లు ఈ ఫీట్‌ను సాధించిన స్టార్‌గా సల్మాన్ నిలుస్తాడు. అయితే ఇప్పుడు సినిమాలకు వస్తున్న కలెక్షన్ల ప్రకారం చూస్తే ఈ రికార్డు కూడా ఎక్కువ కాలం పదిలంగా ఉండకపోవచ్చు. ఇక 'టైగర్ జిందా హై' చిత్రంలో సల్మాన్‌కు జోడీగా అతని మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్ నటించింది. ఈ చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరి ప్రేక్షకులను అలరించింది.



మూడు సంవత్సరాల క్రితమే ఒప్పుకున్నా

'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ లెక్కలను మార్చేసిన హీరో ప్రభాస్. ఈ చిత్రంతో ఇంతవరకు ఏ హీరో పొందని గుర్తింపును అతను సాధించాడు. ప్రభాస్‌తో సినిమా చేస్తే ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసే లక్కీ ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కు మంచి ఇమేజ్ ఉంది. అతని నెక్స్ట్ సినిమా 'సాహో' మొత్తం బాలీవుడ్ స్టైల్‌లోనే తెరకెక్కుతోంది. దర్శకుడు సుజిత్ ఈ సినిమాను సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నాడు. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే తాజాగా ప్రభాస్ ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే... ఇప్పుడు కొత్తగా 'సాహో' తన బాలీవుడ్ తొలి చిత్రం కాదని... అసలు తాను బాలీవుడ్ తొలి చిత్రాన్ని ఎప్పుడో ఒప్పుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా మంది బడా నిర్మాతలు ప్రభాస్‌తో హిందీ సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. అయితే ప్రభాస్ రెండు, మూడు పెద్ద ఆఫర్లను ఒప్పుకోలేదు. ముఖ్యంగా కరణ్‌జోహార్ ప్రాజెక్ట్‌ను కూడా వద్దన్నాడు. ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్రభాస్ ఓకే చేశాడట. అయితే ఆ సినిమా ఎవరితో చేస్తాడు? ఎప్పుడు మొదలుపెడతాడు? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్ ఈ బాలీవుడ్ మూవీ వివరాలను వెల్లడిస్తాడట.


ప్రభాస్

వారే నా విమర్శకులు

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సాక్ష్యం'. హిట్ మూవీ 'జయ జానకి నాయక' తర్వాత ఈ యంగ్ స్టార్ చేస్తున్న చిత్రమిది. బుధవారం బెల్లంకొండ శ్రీనివాస్ తన బర్త్‌డేను జరపుకోనున్నాడు. ఈ సందర్భంగా అతనితో ఇంటర్వ్యూ విశేషాలు...

ప్రకృతి చుట్టూ తిరిగే...
సినిమా అంతా ప్రకృతి చుట్టూ తిరుగుతుంది. 'సాక్ష్యం' అనే టైటిల్ ఈ చిత్రానికి సరిగ్గా సరిపోతుంది. యూనిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

న్యూయార్క్‌లో పాటలు...
75 శాతం సినిమా షూటింగ్ ముగిసింది. మూడు పాటలు, క్లైమాక్స్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఈ నెలాఖరున క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆతర్వాత న్యూయార్క్‌లో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో మూడు పాటల చిత్రీకరణ జరుగుతుంది.

ఛాలెంజింగ్‌గా తీసుకొని...
నా కెరీర్‌లో కథాపరంగా ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో 'సాక్ష్యం' బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఇందులో ఐదు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. పీటర్ హెయిన్స్ మాస్టర్ ఛాలెంజింగ్‌గా తీసుకొని వాటిని కంపోజ్ చేశారు. ఫైట్స్ అన్నీ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి.

వీడియో గేమ్ డిజైనర్‌గా...
దర్శకుడు శ్రీవాస్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. సినిమాలో నేను వీడియో గేమ్ డిజైనర్‌గా కనిపిస్తాను. నా పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక నా ప్రతి చిత్రానికి నేను బాగా కష్టపడి బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చేందుకు ప్రయత్నించాను.

మంచి స్క్రీన్‌ప్లే...
మంచి టాలెంట్, కష్టపడే తత్వం ఉన్న దర్శకుల్లో శ్రీవాస్ ఒకరు. ఈ చిత్రంతో ఆయన మరో ఎత్తుకు ఎదుగుతారు. సినిమాకు ఆయన మంచి స్క్రీన్‌ప్లే అందించారు.

అదృష్టంగా భావిస్తున్నా...
ఇప్పటివరకు నేను వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్ వంటి టాప్ దర్శకులతో పనిచేశాను. నాన్న మంచితనం వల్లే నాకు పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చింది. వారి దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. నా కెరీర్ ప్రారంభంలోనే వారితో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

కెరీర్ సంతృప్తికరంగా...
నా స్నేహితులు, కుటుంబ సభ్యులే నా విమర్శకులు. నేను ఎక్కువగా బయట తిరగను కాబట్టి వారి సలహాలు, సూచనలే ఎక్కువగా పాటిస్తాను. ప్రస్తుతం నా కెరీర్ సంతృప్తికరంగా కొనసాగుతోంది.

మే నెలలో...
ఈ ఏడాది వేసవిలో 'సాక్ష్యం' చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మే నెలలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా ఈ సినిమాపైనే. కొత్త సినిమా ఒప్పుకుంటే అధికారికంగా తెలియజేస్తాను.


బెల్లంకొండ శ్రీనివాస్

సిద్ధమైన 'రంగుల రాట్నం'

గత ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం, హలో వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ తాజాగా నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీ రంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఉయ్యాల జంపాలా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్లీ రాజ్‌తరుణ్‌తో చేస్తున్న చిత్రమిది. సితార, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీః ఎల్.కె.విజయ్, ఎడిటింగ్ః శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ః పురుషోత్తం.


రాజ్ తరుణ్, చిత్రా శుక్లా

సంక్రాంతి సినిమాల్లో వాళ్లిద్దరు


కీర్తి సురేష్

సంక్రాంతి సందడికి సమయం ముంచుకు వస్తోంది. ఎప్పటిలాగే టాలీవుడ్ బాక్సాఫీస్ ఈసారి స్టార్ హీరోల సినిమాలతో పోటాపోటీగా మారనుంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో పవన్‌కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈనెల 10న విడుదలకానున్న ఈ చిత్రంతో సంక్రాంతి సందడి మొదలుకానుంది. రెండు రోజుల తర్వాత ఈనెల 12న బాలకృష్ణ 'జై సింహా', సూర్య 'గ్యాంగ్' చిత్రాలు సంక్రాంతి బరిలోకి వచ్చేస్తాయి. అయితే అజ్ఞాతవాసి, గ్యాంగ్ సినిమాలోని ఓ సారూప్యత సినిమా లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ రెండు సినిమాలకు హీరోయిన్ కీర్తి సురేష్ కాగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కావడం విశేషం. ఈ క్రేజీ సినిమాలు భారీ ఎత్తున విడుదలకానున్నాయి. ఇక పవన్‌తో కీర్తిసురేష్ మొదటిసారిగా జోడీ కట్టింది. ఈ చిత్రం కనుక బ్లాక్‌బస్టర్ అయితే ఆమె నేరుగా స్టార్ హీరోయిన్‌ల లిస్టులోకి వెళ్లిపోతుంది. ఇక సిబిఐ ముసుగులో దొంగతనాలకు పాల్పడే దొంగల ముఠా కథతో రూపొందిన 'గ్యాంగ్' సినిమా తెలుగు, తమిళ్‌లో తనకు మంచి పాపులారిటీ తెస్తుందని ఆశిస్తోంది కీర్తి. అనిరుధ్ తెలుగులో తొలిసారిగా సంగీతాన్ని అందించిన 'అజ్ఞాతవాసి' ఆడియో ఇప్పటికే హిట్ కాగా బ్యాక్‌గ్రౌండ్‌తో అతను ఎలా అదరగొడతాడో చూడాలి. 'గ్యాంగ్'కు కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించడంతో ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం అతనికి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వరదలా రావడం ఖాయం.


అనిరుధ్

నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి

'ప్రేమ గొప్పదే... జీవిత లక్ష్యం ఇంకా గొప్పది. ప్రేమంటే చంపటమో చావటమో కాదు. చచ్చేదాకా కలిసి బ్రతకటం. కన్నవాళ్ల కలలతో పాటు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది' అనే కథాంశంతో స్మైల్ పిక్చర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. దాదాపు 40 చిత్రాలకు పైగా సంభాషణల రచయితగా పనిచేసిన రామస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రా నికి 'మూడు పువ్వులు ఆరు కాయలు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సినిమా షూటింగ్ పూర్తయింది. అర్జున్ యజత్, భరత్ బండారు, రామస్వామి హీరోలుగా సౌమ్య వేణుగోపాల్, పావని, సీమా చౌదరి హీరోయిన్లుగా నటించారు. డా.మల్లె శ్రీనివాసరావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి వబ్బిన వెంకటరావు నిర్మాత. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్య రసంతో పాటు కంటతడి పెట్టించే కరుణరసం కూడా ఉంటుంది. దాదాపు 40కి పైగా చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన రామస్వామి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది''అని అన్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర సమర్పకుడు డా.మల్లె శ్రీనివాసరావు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ''దర్శకుడిగా ఇదే నా తొలి చిత్రం. మంచి కాన్సెప్ట్‌తో సకుటుంబాన్ని అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను''అని పేర్కొన్నారు. తనికెళ్ల భరణి, కృష్ణ భగవాన్, పృథ్వి, అజయ్ ఘోష్, బాలాజీ, డా.మల్లె శ్రీనివాసరావు, రాకెట్ రాఘవ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరాః ఎం.మోహన్‌చంద్, సంగీతంః కృష్ణ సాయి, సాహిత్యంః చంద్రబోస్, భాస్కరభట్ల, ఫైట్స్ః మార్షల్ రమణ, ఎడిటింగ్ః ఉపేంద్ర.


అర్జున్ యజత్, సౌమ్య వేణుగోపాల్


పూజా హెగ్డే

ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నాడట!


విద్యాబాలన్

సినిమాల్లో పాత్ర కోసం హెయిర్‌స్టైల్ మార్చుకోమనే దర్శకులు ఉన్నారు. డిజైనర్ వస్త్రాలను ధరించమనే వారు ఉంటారు. కానీ ఒక సినిమా కోసం ఓ అందాల తారను ఏకంగా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని ఓ ఫిల్మ్‌మేకర్ చెప్పాడట. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ విషయంలో ఇది జరిగింది. నిర్మాత వినోద్ చోప్రా సినిమా ఆఫర్ కోసం ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమన్నాడని తాజాగా విద్యాబాలన్ పేర్కొంది. ఇందుకోసం లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని అతను చెప్పాడని తెలియజేసింది. దీంతో భయపడి పోయిన తాను దర్శకుడు ప్రదీప్ సర్కార్ దగ్గరకు వెళ్లి ఇలా సినిమా ఛాన్స్ కోసం ముక్కుకు సర్జరీ చేయించుకోనని తేల్చి చెప్పిందట. చివరికి దర్శకుడు ఎటువంటి సర్జరీ లేకుండానే విద్యాబాలన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నాడు. 2005లో వచ్చిన 'పరిణీత' సినిమా కోసమే ఇదంతా జరిగింది. ఈ చిత్రంలో విద్యాబాలన్ టైటిల్ రోల్ పోషించగా సంజయ్‌దత్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించారు. ఈమధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కొందరు తారలు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఇటీవల ఒక అప్‌కమింగ్ హీరోయిన్ పెదవులకు చికిత్స చేయించుకుంటే అవి ఉబ్బిపోయి తన మోహమే మారిపోయింది.

సూపర్‌స్టార్‌కు జోడీగా పూజ?

అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రం హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. అంతకుముందు తెలుగులో ఆమె చేసిన ముకుందా, ఒక లైలా కోసం చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూజ బాలీవుడ్ వెళ్లి అక్కడ ఓ సినిమా చేసింది. కానీ డీజే చిత్రంతో పూజాకు టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఈ హాట్ బ్యూటీ స్విమ్మింగ్‌పూల్ సీన్‌తో యువకులను మైమరపించింది. ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది. దీని కోసం ఆమె భారీ పారితోషికం అందుకుందట. తాజాగా పూజ మరో బంపర్ ఆఫర్‌ను కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 25వ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకునేందుకు సీరియస్‌గా చర్చిస్తున్నారట. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ప్రస్తుతం 'భరత్ అను నేను' అనే సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు మహేష్‌బాబు. దాని పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కాకముందే వంశీతో అతను సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.



మరింత పెరిగిన బంగారం ధర

న్యూఢిల్లీ : బంగారం ధర నూతన సంవత్సరంలో మరికొంత పెరిగింది. దేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో రూ.30 వేల స్థాయికి ఎగువనే కొనసాగుతోంది. నగల విక్రయదారుల కొనుగోళ్లు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50లు ఎగిసి రూ.30,450 కొనసాగుతోంది. సింగపూర్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లకు చేరుకుంది. మరోవైపు కిలో వెండి రూ. 390 పతనమై 39,710 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెం తయారీదారుల డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తిరోగమనం దిశగా మళ్లాయి. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 50 రూ. 30,450 వద్ద, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 30,300గా నమోదైంది. సావరిన్ గోల్ (ఎనిమిది గ్రాములు) ధర రూ. 24,700 గా ఉంది. మరోవైపు, వెండి రూ. 390 క్షీణించి రూ. కిలో 39,710 వద్ద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ బలహీనపడడంతో బంగారం కొనుగోళ్లు పుంజకున్నాయి.

అమ్మకాల్లో 'హీరో'

డిసెంబర్‌లో 43శాతం వృద్ధి



న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం డిసెంబర్‌లో 472,731 యూనిట్ల విక్రయాలతో 43 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 330,202 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 2017 ఏప్రిల్‌-డిసెంబర్‌లో 11 శాతం వృద్ధితో మొత్తం 55,85,558 వాహనాలను మోటోకార్ప్ సేల్ చేసింది. జనవరి నుంచి డిసెంబర్ వ్యవధిలో మొత్తం 72,07,363 వాహన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది విక్రయాలపై హీరో మోటో కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజల్ సంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం భారత మార్కెట్‌లోనే కాక, విదేశీ మార్కెట్‌లోనూ బెంచ్‌మార్క్‌ను అందుకున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్, స్కూటర్లపై దృష్టి పెట్టామని అన్నారు. 2018 సంవత్సరంలో ద్విచక్ర వాహనాల్లో హీరో మరింతగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారులకు అకర్షించేందుకు కొత్త వాహనాలను తీసుకురావాలనుకుంటోంది.

స్టాక్ మార్కెట్

ఈరోజు మార్కెట్	ముగింపు	మార్పు	%
సెన్సెక్స్	33812.26	–0.49	0.00%
నిఫ్టీ	10442.20	6.65	0.06%

CLOSING SENSEX REPORT



కరెన్సీ మారక రేట్లు

అమెరికన్ డాలర్	64.89
యూరో	75.33
బ్రిటిష్ పౌండ్	85.18
ఆస్ట్రేలియన్ డాలర్	49.84
కెనెడియన్ డాలర్	50.64
ఎమిరైట్ దిర్హామ్	17.67
స్విస్ ఫ్రాంక్	64.97
చైనీస్ యువాన్	9.76
మలేషియన్ రింగిట్	15.3
న్యూజిలాండ్ డాలర్	44.67
హాంగ్‌కాంగ్ డాలర్	8.31
జపనీస్ యెన్	0.57
కువైట్ దినార్	214.41
సౌతాఫ్రికన్ రాండ్	4.59

బులియన్






బంగారం ధర

నగరం	ధర (రూ / 10 గ్రాములు)		
	22క్యారట్	24క్యారట్	మార్పు(%)
చెన్నై	28160	30117.65	0.21%
ముంబై	28850	30855.61	0%
ఢిల్లీ	28400	30374.33	–0.35%
కోల్‌కతా	29030	31048.13	0%
కేరళ	27350	29251.34	0%
బెంగళూరు	27500	29411.76	0%
హైదరాబాద్	28120	30074.87	–0.28%
గల్ఫ్	1346.4	1440.00	0.65%

వెండి ధర (రూ./ కిలో)

నగరం	మంగళవారం	సోమవారం	మార్పు (%)
చెన్నై	42000.00	41600.00	0.96
ముంబై	42000.00	41600.00	0.96
ఢిల్లీ	42000.00	41600.00	0.96
కోల్‌కతా	42000.00	41600.00	0.96
హైదరాబాద్	42000.00	41600.00	0.96



కోడిగుడ్లు (100కు) నెక్ రేటు

హైదరాబాద్	372	విశాఖపట్నం	380
వరంగల్	363	చిత్తూరు	378
విజయవాడ	372	చెన్నై	385
గోదావరి	372	బెంగళూరు	375



ఎస్‌బిఐ 'కనీస బ్యాలెన్స్' వసూళ్లు

రూ.1,771 కోట్లు

• ఎంఎబి చార్జీల్లో ఎస్‌బిఐవే అత్యధికం • ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్

న్యూఢిల్లీ: మొండి బకాయిలు పెరిగిపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న బ్యాంకులు ఇప్పుడు కనీస బ్యాలెన్స్ చార్జీల పేరిట వసూళ్ల బాటపట్టాయి. ఈ చార్జీలు బ్యాంకులకు మంచి ఆదాయాన్నే అందిస్తున్నాయి. దీనికి ఉదాహరణ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ వసూలు చేసిన కనీస బ్యాలెన్స్ చార్జీల మొత్తాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. 2017 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) దాదాపు రూ.1,771 కోట్లను చార్జీల రూపంలో వసూలు చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెల్లడించింది. ఈ వసూళ్లు రెండో త్రైమాసికంలో ఎస్‌బిఐ నికర లాభం రూ.1,581.55 కోట్లను మించడం విశేషం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ ఎలాంటి ఎంఎబి(మినిమమ్ అకౌంట్స్ బ్యాలెన్స్) వసూలు చేయలేదు. దీని నుంచి బ్యాంక్‌కు ఎలాంటి ఆదాయం రాలేదు. ఐదేళ్ల విరామం తర్వాత గతేడాది ఏప్రిల్ నెలలో కనీస బ్యాలెన్స్ నిబంధన విధించారు. ఎస్‌బిఐలో మొత్తం 42 కోట్ల సేవింగ్ అకౌంట్లు ఉండగా, అందులో 13 కోట్లు సాధారణ పొదుపు ఖాతాలు, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలే కావడం గమనార్హం. అయితే వీటిపై ఎలాంటి ఛార్జీలను ఎస్‌బిఐ వసూలు చేయడం లేదు. కొత్త సంవత్సర కానుకగా సోమవారం ఎస్‌బిఐ రుణాలపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని వల్ల వడ్డీరేటు బిపిఎల్‌ఆర్ విధానంలో కొనసాగుతున్న 80లక్షల మంది రుణ గ్రహీతలకు కొంత భారం తగ్గనుంది. అయితే ఎస్‌బిఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు(పిఎన్‌బి)కు కనీస బ్యాలెన్స్ చార్జీ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. ఈ బ్యాంక్ రూ.97.34 కోట్లను వసూలు చేయగా, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.68.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.62.16 కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ మాత్రమే ఏప్రిల్–నవంబర్ వ్యవధిలో ఎలాంటి కనీస బ్యాలెన్స్ చార్జీలకు వసూలు చేయలేదు. చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ పేరిట చార్జీల మోత మోగించాయి. సెప్టెంబర్‌లో ఎస్‌బిఐ కనీస బ్యాలెన్స్‌ను మెట్రో పట్టణాల్లో రూ.5000 నుంచి రూ.3000కు తగ్గించింది. అలాగే పెన్షనర్లు, సామాజిక పథకాల నుంచి ప్రయోజనం పొందేవారు, మైనర్లకు అక్టోబర్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపులో బేసిక్ సేవింగ్ ఖాతాదారులను చేర్చుకుంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో ఎస్‌బిఐ మెట్రో, పట్టణ అలాగే గ్రామీణ కేంద్రాల్లో ఈ చార్జీలను విధించింది.

డిసెంబర్‌లో పెరిగిన ఉత్పత్తి పిఎంఐ

న్యూఢిల్లీ: డిసెంబర్ నెలలో దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి వేగంగా వృద్ధిని సాధించింది. ఉత్పత్తిలో పెరుగుదల, కొత్త ఆర్డర్ల వల్ల ఐదేళ్లలో ఇంత వేగంగా ఉత్పత్తి పిఎంఐ వృద్ధి నమోదు చేయడం ఇదే.. 2017 డిసెంబర్‌లో నిక్కీ ఇండియా ఉత్పత్తి పిఎంఐ (పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 54.7 నమోదు చేసింది. ఇంతకుముందు నెలలో ఇది 52.6గా ఉంది. 2012 డిసెంబర్ నుంచి ఆరోగ్య రంగంలో వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంది. 50కి పైన సూచీ ఉంటే వృద్ధి పథాన, అంతకు లోపు ఉండే ఉత్పత్తి క్షీణించిందని ఇండెక్స్ సూచిస్తుంది. ప్రస్తుతం ఉత్పత్తి రంగంలో మెరుగైన పరిస్థితుల వల్ల సూచీలు ఎగువనే కొనసాగుతోంది. దేశీయ వస్తు ఉత్పత్తి కోలుకునే దశలో ఉందని, 2012 డిసెంబర్ నుంచి ఇదే అత్యంత పటిష్ఠమైన వృద్ధి అని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఆర్థికవేత్త ఆశ్నా దోధియా అన్నారు. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ మధ్యకాలిక లక్ష్యం 4 శాతాన్ని దాటింది. దీనివల్ల వచ్చే నెలల్లో పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లపై ప్రభావం చూపనుంది.



కొత్త ఏడాదిలో
చమురు ధరల కాక

2014 తర్వాత తొలిసారి క్రూడ్ ధరల్లో పెరుగుదల



సింగపూర్ : క్రూడ్ ఆయిల్ ధరలు కొత్త సంవత్సరంలో కాకపుట్టించేలా ఉన్నాయి. 2014 నుంచి తొలిసారిగా చమురు ధరలు పటిష్టమైన ఆరంభాన్ని నమోదు చేశాయి. 2015 ద్వితీయార్థంలో చమురు ధరలు పెరిగిన పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నాయి. ఒపెక్, రష్యా నేతృత్వంలో సరఫరాలో కోత, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల నేపథ్యంలో చమురు ధరలు ఆందోళన కల్గించనున్నాయి. డబ్ల్యుటిఐ క్రూడ్ ఫ్యూచర్ మంగళవారం ఒక బ్యారెల్ ఒక్కింటికి 19 శాతం పెరిగి 60.61 డాలర్ల వద్ద కదలాడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర పీపా ఒక్కింటికి 67.20 డాలర్లకు చేరగా, ఈ స్థాయికి చేరడం 2015 తర్వాత ఇదే తొలిసారి. 2014 తర్వాత సంవత్సర ఆరంభంలో క్రూడాయిల్ ధర పీపా ఒక్కింటికి 60 డాలర్ల పైన ఆరంభం కావడం కూడా ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా నిల్వ ఉంచుకున్న చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం వృద్ధి బాట పట్టడంతో క్రూడాయిల్‌కు డిమాండ్ పెరిగిందని చమురు విశ్లేషకుడు జెఫ్రీ హాల్లె అన్నారు. దీంతో లిబియా పైప్‌లైన్ పునఃప్రారంభం కావడం, ఫోర్టిస్ పైప్‌లైన్ సరఫరా పనరుద్ధరించడం జరిగినా డిమాండ్ పెరుగుతూనే ఉంది. అందువల్ల ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి పెరుగుతున్న డిమాండ్ ధరలను తగ్గకుండా చేస్తోంది. ప్రస్తుతానికి చమురు ధరల భవిష్యత్ ఆశావహంగానే ఉందని మరో విశ్లేషకుడు విలియం ఓలాంగిలిన్ చెప్పారు. అమెరికా వద్ద ఉన్న నిల్వల్లో తరుగుదల కనిపిస్తోందని, యుఎస్ తన ఉత్పత్తిని పెంచితే మాత్రం మరలా క్రూడ్ ధర వేడి చల్లారవచ్చని అంచనా వేశారు. 2016 నుంచి అమెరికా చమురు ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే అప్పుడు ఒపెక్, రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై చమురు ధరలు ఆధారపడి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే క్రూడాయిల్ ధర 60 డాలర్లకు అటుఇటుగా కదలాడవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలను మించి పెరిగితే భారత్‌కు దిగుమతుల భారం పెరిగే ప్రమాదం ఉంది. లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 0.3 శాతం పుంజుకుని 67.08 డాలర్ల వద్ద కదులుతోంది. సాంకేతికంగా కీలకమైన 67 డాలర్లను అధిగమించింది.


పెరుగుదలకు కారణాలేంటి?

గత కొన్నేళ్లుగా పతనబాటలో సాగుతున్న ధరలకు నిలకడ తీసుకువచ్చేందుకు గాను ఒపెక్ దేశాలు 2017 జనవరి నుంచీ చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్నాయి. దీనికి రష్యా వంటి నాన్‌ఒపెక్ దేశాలు కూడా మద్దతు పలకడంతో ఇటీవల కొంతకాలంగా చమురు ధరలు బలపడుతూ వస్తున్నాయి. అయితే ఏడాది మొదట్లో నైజీరియా, లిబియా తదితర దేశాలు ఉత్పత్తిని పెంచడంతో చమురు ధరలు 30 శాతం వరకూ క్షీణించాయి. ఆ తర్వాత గతేడాది రెండో అర్థభాగం నుంచీ పుంజుకున్నాయి. 2017 చివరి ఆరు నెలల్లోనే బ్రెంట్ ధరలు 47 శాతం ఎగశాయి. మరోవైపు 2008 ఆర్థిక మాంద్యం తరువాత అమెరికా సహా జపాన్, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తున్న సంకేతాలు ముడి చమురుకు డిమాండ్‌ను పెంచగలవన్న అంచనాలు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే చైనా 2017లో రోజుకి 8.5 మిలియన్ల బ్యారళ్లను కొనుగోలు చేసింది. ఇక 2018లో కొత్త రిఫైనింగ్ సామర్థ్యాలు అందుబాటులోకి రానుండటంతో మరింతగా చమురును దిగుమతి చేసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

రెండో రోజూ అదే తీరు

• ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్ • 7 పాయింట్లు లాభపడిన నిఫ్టీ

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం తొలి రోజు నష్టాలతో ఆరంభం రెండో రోజూ కొనసాగింది. మంగళవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి. కీలక పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాలు కొరవడటంతో మదుపర్లు షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. బిఎస్‌ఇ సెన్సెక్స్ 33,913 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 33,964 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 0.49 పాయింట్ల నష్టంతో క్రితం రోజు ముగింపు 33,812.26 వద్దే ముగిసింది. నిఫ్టీ ఆద్యంతం ఒడుదొడుకులకు లోనవుతూ చివరికి 6.65 పాయింట్ల లాభంతో 10,442.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో ముగియగా, 30 కంపెనీలు నష్టపోయాయి. టాటా మోటార్స్ షేర్లు 3.24 శాతం లాభపడగా యుపిఎల్, ఇన్ఫ్రాటెల్, ఒఎన్‌జిసి, టెక్ మహింద్రా రెండు నుంచి రెండున్నర శాతం మేర లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్ షేరు దాదాపు నాలుగు శాతం నష్టపోయింది. ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, బిపిసిఎల్, అరబిందో ఫార్మా 1.5 నుంచి 2.5 శాతం మేర నష్టపోయాయి. రిలయన్స్ నావల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్లు దాదాపు 10 శాతం మేర పతనం అయ్యాయి. చివర్లో కాస్త రికవరీ అయ్యాయి. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ నిప్పన్, రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 17 శాతం మేర పడిపోయాయి.



డీలా పడిన అడాగ్ షేర్లు

అనిల్ ధీరుబాయ్ అంబానీ (అడాగ్) కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులను కొనుగోలు చేయనుందనే వార్తలతో కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న అడాగ్ షేర్లు మంగళవారం నష్టాలను చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఇ డెరివేటివ్స్ విభాగంలో అడాగ్ షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) షేరు ఒక్కరోజులోనే 9 శాతం పతనమైంది. ఈషేరు గడిచిన వారం రోజుల్లో ఏకంగా 50 శాతానికి మించి రాబడిని ఇచ్చింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి రూ.35.25 దగ్గర ఉన్న ఆర్‌కామ్ షేరు ధర రూ.31.15 వద్ద కనిష్టస్థాయిని చేరింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ షేరు ధర 6 శాతం పతనమయ్యింది. సోమవారం ర్యాలీ నిర్వహించిన ఈ షేరు ఇవాళ రూ.55.35 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది.
గడిచిన వారం రోజుల్లో ఈ షేరు లాభపడి 32 శాతం రాబడిని ఇచ్చింది. అడాగ్ గ్రూపునకు చెందిన మరో కంపెనీ రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ 11 శాతం వరకు పతనమయ్యింది.

టాప్ గెయినర్స్ (+)

కంపెనీ పేరు	గరిష్ఠం	కనిష్ఠం	ముగింపు ధర	క్రితం ముగింపు	మార్పు	లాభం %
టాటా మోటార్స్	440.85	422.00	439.30	424.45	14.85	3.50
టాటా పవర్	100.25	96.15	99.70	97.15	2.55	2.62
భారతి ఇన్‌ఫ్రాటెల్	380.00	370.10	378.80	369.95	8.85	2.39
ఒఎన్‌జిసి	197.50	195.00	196.85	192.35	4.50	2.34
యుపిఎల్	776.00	748.50	773.45	755.75	17.70	2.34
టెక్ మహీంద్ర	515.00	503.50	513.95	503.10	10.85	2.16
హెచ్‌సిఎల్ టెక్	895.00	876.85	892.80	878.70	14.10	1.60
ఎన్‌టిపిసి	179.25	176.55	178.90	176.55	2.35	1.33
కోల్ ఇండియా	270.90	267.00	270.05	266.65	3.40	1.28
ఇండస్‌ఇండ్ బ్యాంక్	1,647.00	1,626.10	1,643.95	1,623.85	20.10	1.24

టాప్ లూజర్స్ (-)

కంపెనీ పేరు	గరిష్ఠం	కనిష్ఠం	ముగింపు ధర	క్రితం ముగింపు	మార్పు	నష్టం %
ఐచర్ మోటార్స్	29,955.00	28,539.70	28,670.15	29,893.15	1,223.00	4.09
ఇండియాబుల్స్	1,216.50	1,179.90	1,183.55	1,218.15	34.60	2.84
భారతి ఎయిర్‌టెల్	532.90	511.85	516.55	527.90	11.35	2.15
అరబిందో ఫార్మ	688.30	668.65	671.40	683.95	12.55	1.83
హెచ్‌పిసిఎల్	415.20	401.00	406.40	413.75	7.35	1.78
బిపిసిఎల్	512.95	497.20	499.80	508.60	8.80	1.73
ఎస్‌బిఐ	309.00	301.35	303.25	307.10	3.85	1.25
యాక్సిస్ బ్యాంక్	568.60	556.35	559.50	565.50	6.00	1.06
మారుతి సుజుకి	9,718.60	9,525.00	9,554.05	9,651.90	97.85	1.01
లుపిన్	888.00	871.25	875.15	883.25	8.10	0.92

జవాన్లు చస్తుంటారు.. అందులో కొత్తేముంది? : నేపాల్ సింగ్



న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రోజుకో బిజెపి నేత వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎంపి నేపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పుల్వామా ఎన్‌కౌంటర్‌పై ఆయన స్పందించారు. 'సరిహద్దులో జవాన్లు శత్రువులతో పోరాడుతుంటారు. చస్తుంటారు. అందులో కొత్తేముంది. ఆర్మీలో సిబ్బంది అంటేనే ఏదో ఒకరోజు యుద్ధంలో ప్రాణాలు వదలాల్సిందే' అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా, మరి సైనికుల ప్రాణాలు కాపాడే ఆయుధం ఏదైనా శాస్త్రవేత్తల దగ్గర ఉందా? అంటూ నేపాల్ సింగ్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. రాంపూర్ ఎంపి అయిన 77 ఏళ్ల నేపాల్ సింగ్ మాటలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అయి ఉండి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయటం ఏంటని ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నేతలూ విమర్శించారు. దీంతో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తానేం జవాన్లను, అమరవీరులను అవమానించలేదని, ఒకవేళ అలా అనిపించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.



కానిస్టేబుల్‌కు సన్మానం

ముంబయి: వారం రోజుల క్రితం ముంబయిలోని ఓ పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి మంటల్లో చిక్కుకున్న కొందరిని రక్షించి అందరికీ ఆదర్శంగా నిలిచిన కానిస్టేబుల్ సుదర్శన్ షిండేను ముంబయి పోలీసులు అభినందించారు. సుదర్శన్ చూపిన ధైర్య సాహసాలకు ముగ్ధులైన ముంబయి పోలీస్ కమిషనర్ దత్తాత్రేయ పద్సాల్‌గికార్, మేయర్ విశ్వనీథ్ మహదేశ్వర్లు అతన్ని కొత్త సంవత్సరం రోజున సత్కరించారు. గత ఏడాది డిసెంబర్ 29న కమల మిల్స్ కాంపౌండ్‌లోని పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటనాస్థలికి సమీపంలో గస్తీ కాస్తుండగా, సమాచారం అందిన వెంటనే సుదర్శన్ అక్కడికి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు. కొంతమంది పబ్ లోపలే చిక్కుకొని తమ మొబైల్ లైట్ల వెలుగులో బిక్కుబిక్కుమంటూ కూర్చుకున్న వారిని కానిస్టేబుల్ సుదర్శన్ సురక్షితంగా బయటకు చేర్చాడన్నారు. ఆ తరువాత తన సహచరులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొని అపస్మారకస్థితిలో ఉన్న కొందరిని శిథిలాల నుంచి బయటకు వెలికితీశాడని వారు తెలిపారు. తన ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా డ్యూటీ ముఖ్యమని భావించిన సుదర్శన్‌ను ఎంతో ధైర్య సాహసాలు చూపాడని మేయర్ ప్రశంసించారు. అతని చర్య పట్ల తనకెంతో గర్వంగా ఉందన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని కాపడినందుకు తన చాలా ఆనందంగా ఉందని, అయితే అగ్నిప్రమాదంలో 14మంది మరణించడం దురదృష్టకరమని కానిస్టేబుల్ సుదర్శన్ విచారం వ్యక్తం చేశారు.

మధు కోడా జైలు శిక్షపై స్టే

- ఈనెల 18 వరకు బెయిల్ మంజూరు



న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్ష, 25 లక్షల జరిమానాపై ఢిల్లీ హైకోర్టు జనవరి 22వరకు స్టే విధించింది. ఈ నెల 18న జరిగే విచారణ వరకు మధు కోడాకు మధ్యంతర బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. అయితే దేశం విడిచి వెళ్లరాదని షరతు విధిం చింది. ట్రయల్ కోర్టు తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ మధు కోడా చేసుకున్న విజ్ఞప్తి మేరకు కోర్టులో వాదనల అనంత రం జస్టిస్ అను మల్హోత్రా మంగళవారం తీర్పునిచ్చారు. జార్ఖండ్ కు చెందిన బొగ్గు గనులను కోల్‌కతాకు చెందిన విని ఐరన్ అండ్ స్టీల్ ఉ ద్యోగ్ లిమిటెడ్ (విఐఎస్‌యుఎల్)కు కేటాయించడంలో అవినీతికి పా ల్పడ్డారని సిబిఐ కేసు నమోదు చేయగా, గతేడాది డిసెంబరు 13, 16న జైలు, జరిమాని విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. కోడాతో పాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్త, జార్ఖండ్ మాజీ ప్రధా న కార్యదర్శి ఎకె బసు, జోషిలను కూడా ట్రయల్ కోర్టు దోషులుగా ప్రకటించి, శిక్షలను ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన విషయం విదితమే.

580 మంది ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: మూడేళ్లలో 580 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ అహిర్ తెలిపారు. మంగళవారం నాడు లోక్‌సభలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులను హతమార్చుతున్న సంఖ్య గత మూడేళ్లలో భారీగా పెరిగినట్లు చెప్పారు. 2010 నుంచి 2013 మధ్య సుమారు 471 మంది ఉగ్రవాదులను సైనికులు, పోలీసులు చంపేశారని, ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 580 మందిని హతమార్చారని మంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం సాధించిన ప్రగతి అని అన్నారు. భద్రతా దళాల జీవితాలను ప్రభుత్వం లెక్క చేయడం లేదని కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా సభలో ప్రశ్నించారు. సిఆర్‌పిఎఫ్ కేంద్రంపై దాడికి సంబంధించిన సమాచారం ముందే వచ్చినా, ప్రభుత్వం సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదని జ్యోతిరాదిత్య దుయ్యబట్టారు.

రక్తదానం చేస్తే వేతన సెలవు

న్యూఢిల్లీ: రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుతో కూడిన వేతనం చెల్లిస్తామని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత సర్వీసు రూల్స్ ప్రకారం మొత్తం రక్తదానానికి ఈ విధానం వర్తింప జేయనున్నట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. రక్తదానం కోసం ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేయాలని నిర్ణయించింది. లైసెన్సు పొందిన బ్లడ్ బ్యాంకులో అఫెరెసిస్ రక్తదానం చేసిన వారికి ఆ రోజు మాత్రమే సెలవు ఇస్తారు. రక్త దానం చేసినట్లు తగిన రుజువులు చూపితే, ఏడాదిలో గరిష్టంగా నాలుగు సెలవులు వర్తింపజేయనున్నట్లు పేర్కొంది.

జెఎన్‌యులో మళ్లీ కలకలం


- చెట్టుపై ఏడు రోజులుగా శవం



న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) లో ఒక 40 ఏళ్ల వ్యక్తి శవాన్ని పోలీసులు మంగళవారం సాయంత్రం గుర్తించారు. ఆరేడు రోజులుగా ఒక చెట్టుపై శవం వేలాడుతూ ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విశాలమైన జెఎన్‌యు క్యాం పస్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఈ శవాన్ని గుర్తించారు. చెట్టుపైన శవాన్ని చూసిన వారెవరో తమకు తెలియజేశారని పోలీసులు తెలిపారు. రాం ప్రవేశ్ సింగ్ అనే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉండవ చ్చని భావిస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద ఒక మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, భారీ వాహనాలకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ త దితర ఆధారాలు లభించాయి. నజాఫ్‌గడ్‌కి చెందిన వ్యక్తి ఎలా చనిపో యాడనే విషయం ఇంకా తెలియలేదని, పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని తెలిపారు.

• చెమట చిందించిన రోబో

రోజుకో కొత్త పరిశోధనలతో శాస్త్ర సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ కీలకంగా మారుతున్నాయి. తాజా మరో రోబో అద్భుతానికి జపాన్ శాస్త్రవేత్తలు తెరతీశారు. ఈ రోబో పేరు కెంగోరో. మనలాగే వ్యాయామం చేస్తోన్న ఈ హ్యూమనాయిడ్ రోబోకు చెమట కూడా వస్తుందట! దీన్ని జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రీడలు, అథ్లెట్ల కండరాల విశ్లేషణతో పాటు మ్యూజిక్ రంగంలోనూ దీన్ని ఉపయోగించనున్నారు. గత కొన్నేళ్ల నుంచి హ్యూమనాయిడ్ రోబోలను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నప్పటికీ, 2001లో కెంటా తర్వాత సిరీస్‌లో రూపొందించిన ఈ హ్యూమనాయిడ్ రోబో అత్యంత ఆధునీకతను సంతరించుకున్నదని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. కృత్రిమ చెమటను సృష్టించిన ఈ రోబోటిక్ పరిశోధన ఓ గొప్ప అద్భుతమని పలు సైన్స్ రోబోటిక్ పత్రికలు కొనియాడుతున్నాయి. మనిషి చేసినట్లుగా పుష్ అప్స్, పుల్ అప్స్ చేయడంతో పాటు పలు బంగిమల్లో వ్యాయామం చేసే ఈ రోబోకు చెమట కూడా రావడం గమనార్హం.







అత్యాచార బాధితురాలికి 15 లక్షల పరిహారం

- సుప్రీం జోక్యంతో ఒకేసారి చెల్లింపు

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఒక అత్యాచార బాధితురాలి కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆమెకు ఆర్థిక కష్టాలు తీరాయి. ఒకేసారి ఆమెకు 15లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశించడంతో బాధితురాలి కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెలా 30,000 రూపాయలు నష్ట పరిహారంగా చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సవరించింది. జస్టిస్ చలమేశ్వర్, సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. రూ.15లక్షలు బ్యాంక్‌లో ఫిక్డ్స్ డిపాజిట్ చేయాలని తద్వారా వచ్చే వడ్డీని నెలనెలా బాధితురాలి తల్లిదండ్రులకు అందేలా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అదే విధంగా బ్యాంక్ నుంచి వచ్చే మొత్తం బాధితురాలి సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని కూడా సుప్రీం హిమాచల్ ప్రదేశ్ లీగల్ సెక్యూరిటీ అథా రిటీని కోరింది. మూగ, చెవిటి అయిన ఆ యువతిపై 2013లో అత్యాచారం జరిగింది. 2015 జూన్ 25న హిమాచల్ సెషన్స్ కోర్టు నిందితుడు రజనీష్‌కు పదేళ్ల శిక్షను విధించింది.

అమెరికా మరింత కాఠిన్యం

- హెచ్-1బి వీసా నియమాల్లో మార్పు
- 5 నుంచి 7 లక్షల మంది భారతీయులపై ప్రభావం


వాషింగ్టన్: హెచ్-1 వీసాలుండి అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కారుకు దరఖాస్తు చేసుకున్న అత్యున్నత నైపుణ్య శ్రామికులను పెద్ద ఎత్తున వారి స్వదేశాలకు తిప్పి పంపించేసే కొత్త నిబంధనను ట్రంప్ ప్రభుత్వ తీసుకురాబోతున్నది. ఈ కొత్త నిబంధన అమెరికాలో పనిచేసుకుంటున్న భారతీయులపై చాలా ప్రభావం చూపనున్నది. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ(డిహెచ్‌ఎస్) ఇంటర్నల్ మెమో రూపంలో ఈ కొత్త నిబంధన ప్రతిపాదన చేసింది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇకపై హెచ్1-బి వీసాను పొడగించుకునే వీలులేకుండా ఈ నిబంధన నివారిస్తుంది. హెచ్ 1-బి వీసాను మొదట మూడేళ్ల కోసం జారీ చేస్తారు. అయితే ఆ వీసా ఉన్నవారు తమ స్వదేశానికి వెళ్ళొచ్చి మరోసారి మూడేళ్లు దాన్ని పొడిగించుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఒకవేళ వారి గ్రీన్‌కార్డు దరఖాస్తును ఆమోదిస్తే వారు తమ హెచ్1-బి వీసాను పొడిగించుకుంటూ అమెరికా ఉండొచ్చు. హెచ్1-బి వీసాలపై అమెరికాలోని ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులు శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేయడం అన్నది పరిపాటి. ఒకవేళ గ్రీన్‌కార్డు అనుమతి పొందేందుకు మరికొంత సమయం పట్టేట్లయితే తమ హెచ్1-బి వీసాను పొడిగించుకొంటుంటారు. కానీ తాజా ప్రతిపాదన ప్రకారం ఇలా హెచ్1-బి వీసాను పొడగించుకునే వెసులుబాటును కాలరాయనున్నారు. గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు వీసాను పునరుద్ధరించే వీలులేకుండా చేయడమే ఈ కొత్త ప్రతిపాదన ఉద్దేశ్యం. ఒకవేళ అమెరికా పాలక వర్గం ఈ కొత్త నిబంధనను అమలుచేస్తే మాత్రం హెచ్1-బి వీసాలున్న దాదాపు 5 లక్షల నుంచి 7. 5 లక్షల మంది భారతీయులను అమెరికా నుంచి పంపేస్తారు. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధన 'అమెరికన్లనే ఉద్యోగాల్లోకి తీసుకోండి' (బయ్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్) అనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు అనుగుణంగా ఉంది. ఇది గనుక అమలవుతే పెద్ద ఎత్తున భారతీయులను ఆ దేశం నుంచి వెనక్కి పంపించేస్తారు. ఇది ఒకవిధంగా చెప్పాలంటే భారతీయుల 'స్వీయ బహిష్కరణ' (సెల్ఫ్ డిపోర్టేషన్)కు అవకాశమిస్తుంది. దాంతో వారి ఖాళీల్లో అమెరికన్లనే భర్తీ చేయాలన్న ఆలోచన దాగుంది. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పిన ఈ కొత్త ప్రతిపాదిత వీసా నిబంధన గురించి మొట్టమొదట మెక్‌క్లాచీ డిసి బ్యూరో రిపోర్ట్ చేసింది. దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ(డిహెచ్ఎస్)ను, అమెరికా పౌరసత్వ, వలస సేవలు(యుఎస్‌సిఐఎస్)ను ఇంకా నోరు విప్పలేదు. కానీ అమెరికా, భారత ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ తాజా ప్రతిపాదిత నిబంధన మెమో విషయాన్ని ధ్రువీకరించాయి. ఒకవేళ హెచ్1-బి వీసాల పొడిగింపు అమెరికా పౌరసత్వం, వలస సేవల శాఖ అధికారుల విచక్షణాధికారానికి అప్పగిస్తే మాత్రం సిద్ధాంతపరంగా వారు ఆ పొడిగింపును ఇవ్వబోరని ఓ లాబీయిస్టు చెప్పారు. 'ఈ ప్రతిపాదిత నిబంధన అమలవుతే అనేక కుటుంబాలు సంక్షోభంలో పడిపోనున్నాయి' అని శాన్ జోస్‌లోని న్యాయవాద సంస్థ 'ఇమ్మిగ్రేషన్ వాయిస్' అధికారి చెప్పారు. ఈ న్యాయవాద సంస్థ చాలామందికి చేరువై ప్రకటన వెలువడగానే కోర్టులో వ్యాజ్యం వేసి సవాలు చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇదివరలో అమెరికా అధ్యక్షుడు ఒబామా అమలుచేసిన హెచ్-4 ఇఎడి రెగ్యులేషన్‌ను కూడా 2017 ఫిబ్రవరిలో మళ్లీ మార్చేసే ఆలోచన కూడా ఉంది. ఇది కూడా భారతీయులపై ప్రభావాన్ని చూపనున్నది. అమెరికా సాధారణంగా ఏడాదికి 85 వేల వలసేతరచ్ 1-బివీసాలు, వీదేశీయులను నియమించుకునే 65 వేల వీసాలను, అడ్వాన్స్‌డ్ డిగ్రీ వంటి పైచదువులు అమెరికా విద్యాలయాల్లో చదువుకునేవారికి 20 వేల వీసాను జారీ చేస్తుంటుంది. వీటిలో 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారని అంచనా.



బాండ్ల ద్వారా ఎన్నికల విరాళాలు

- లోక్‌సభలో అరుణ్‌జైట్లీ ప్రకటన
- ఎస్‌బిఐ ద్వారా లావాదేవీలు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించే పద్ధతిలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ఒక కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఎన్నికల ఫండింగ్ ప్రక్రియ మరింత పారదర్శంగా ఉండేందుకు ఎలక్టోరల్ బాండ్‌ల విధానాన్ని తీసుకురానుంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు ఈ బాండ్లను కొనుగోలు చేసి, తమకు ఇష్టమైన రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో అందించవచ్చు. నిర్దేశిత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో మాత్రమే ఈ బాండ్లను విక్రయిస్తారు. ఈ బాండ్లు వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు లభిస్తాయి. పార్టీలకు విరాళాల రూపంలో చెల్లించే ఈ బాండ్లపై దాతల పేరు ఉండదు. వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల డినామినేషన్ల రూపంలో బాండ్లు లభ్యమౌతాయి. ఎలక్టోరల్ బాండ్ జీవితకాలం కేవలం 15 రోజులు మాత్రమే. బ్యాంకుల నుంచి బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మాత్రమే విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. కొనుగోలుదారులు తమ కెవైసి వివరాలను బ్యాంకు అందించాల్సి ఉంటుంది. భారతీయ పౌరులకు, దేశంలో ఉన్న కంపెనీలకు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొంది, గత సాధారణ ఎన్నికల్లో గానీ, అసెంబ్లీ ఎన్నికల్లో గానీ 1శాతం ఓట్లు పొందిన పార్టీలకు మాత్రమే విరాళాలు స్వీకరించేందుకు అర్హత ఉంటుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లు కేవలం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో మాత్రమే అమ్మకానికి లభ్యం అవుతాయి. ఆ యా నెలల్లో కేవలం 10రోజులు మాత్రమే బ్యాంకులు బాండ్లను అమ్మకానికి ఉంచుతాయి. ఎన్నికల సంవత్సరంలో 30రోజుల పాటు లభ్యం కానున్నాయి. విరాళాలు తీసుకునే పార్టీలు తప్పనిసరిగా ఒక బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే బాండ్లను నగదు రూపంలోకి మార్చుకునే వీలుంటుంది.



దళితులు అట్టడుగునే ఉండాలా ?

- బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ మండిపాటు

న్యూఢిల్లీ: దేశంలో దళితుల పట్ల బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎండగట్టారు. దళితులు అట్టడుగున ఉండాలనేదే వారి విధానమని మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. పూణెలో భీమా కోరేగాం గ్రామంలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో దేశంలో దళితుల పట్ల జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీ గుర్తుచేశారు. మధ్య ప్రదేశ్‌లో ఉనా ఘటన, హైదరాబాద్‌లో రోహిత్ వేముల అంశం, తాజాగా భీమా కోరేగాం గ్రామంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారు. దళితులను అణచివేసేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలను ఆయన తప్పుబట్టారు.

రెండో రాజధాని ప్రతిపాదన లేదు

న్యూఢిల్లీ: దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన లేదని మంగళవారం కేంద్రం లోక్‌సభకు తెలిపింది. టిఆర్‌ఎస్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం లోక్‌సభకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. వారం రోజుల క్రితం వాయు కాలుష్యంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిందని, రాజధానిని దక్షిణాదికి మార్చాల్సిన అవసరం ఉందని ఎఐఎడిఎంకె ఎంపి నవనీత కృష్ణ పేర్కొన్నారు. ఢిల్లీ మానవ నివాసానికి యోగ్యమైంది కాదని, ప్రతి ఒక్కరు భయంతో బతుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజధానిని దక్షిణాదికి మార్చినట్లైతే ఉత్తరాధి మిత్రులు కాలుష్యంలేని వాతావరణాన్ని అస్వాదిస్తారన్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే శాంతియుత సమావేశాలను చూడొచ్చని పేర్కొన్నారు.

రిపబ్లిక్ డే పరేడ్‌కు సైనిక బలగాలు

న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్‌లో సంయుక్త సైనిక బలగాలు ఐటిబిపి, ఎస్ఎస్‌బి, పాల్గొననున్నాయి. బిఎస్‌ఎఫ్ ఏడాది విరామం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌లో కొత్తగా రొటేషన్ పద్ధతి ప్రకారం సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్‌లు ఈ వేడుకల్లో దూరంగా ఉంటాయని అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే ఈ కార్యక్రమంలో సిఎపిఫ్ బలగాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటాయి. కొత్త విధానాన్ని సమీక్షించాలని పారామిలటరీ ఉన్నతాధికారులు హోం మంత్రిత్వ శాఖను కోరారు. ఈ విధానానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టత లేదని రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

పార్లమెంట్ కమిటీకి 'మెడికల్' బిల్లు



న్యూఢిల్లీ: సమగ్ర వైద్య విద్య, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునః ఏర్పాటును కోరుతూ ప్రతిపాదించిన బిల్లును లోక్‌సభ మంగళవారం పార్లమెంటరీ కమిటీకి పంపింది. బడ్జెట్ సమావేశాల్లోగా దీనిపై నివేదికను అందించాలని కమిటీకి లోక్‌సభ సూచించింది. ఈ బిల్లుపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలూ అదే బాట పట్టాయి. ప్రతిపక్షాలు, అధికార ఎన్‌డిఎ సహా అనేక పార్టీలు ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరాయని, అందుకు సమ్మతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ లోక్‌సభలో ప్రకటించారు. ఈ నెలాఖరులో జరిగే బడ్జెట్ సమావేశాల్లో బిల్లుపై నివేదికను అందజేయాల్సిందిగా స్టాండింగ్ కమిటీని కోరాలని స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఆమె మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లోగా ఈ బిల్లుపై నివేదిక సమర్పించాలని పార్లమెంటరీ కమిటీకి సూచించారు. సాధారణంగా కమిటీకలకు నివేదికలు సమర్పించడానికి మూడు నెలల సమయాన్ని ఇస్తుంటారని, అయితే ఈ అంశంపై ఓ స్టాండింగ్ కమిటీ నివేదికను ఇచ్చిందని పేర్కొన్నారు.

లోక్‌సభలో చెక్‌బౌన్స్‌ల బిల్లు

చెక్కులు బౌన్స్ కావడం, ఫిర్యాదుదారులకు మధ్యంతర పరిహారాన్ని అందించడం వంటి కేసుల్లో మితిమీరిన జాప్యాన్ని తగ్గించేందుకు ప్రతిపాదించిన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్థానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ బౌన్సుల కేసుల్లో అనవసర వ్యాజ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ బిల్లులో చేర్చిన అంశా లతో ఇలాంటి ఫిర్యాదులపై ఇక నుంచి వేగంగా విచారణ జరుగుతుంది.

హర్యానాలో మాజీ ఆర్మీ అధికారి వీరంగం

- రాడ్డుతో బాదగా ఆరుగురు మృతి

పల్వాల్: హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఓ ఆర్మీ అధికారి దారుణానికి ఒడిగట్టాడు. మతిస్థిమితం సరిగా లేనట్లుగా భావిస్తున్న ఆ అధికారి మంగళవారం తెల్లవారుజామున ఆరుగురు వ్యక్తులను రాడ్డుతో కొట్టి చంపాడు. అదే విధంగా పోలీసుల పై కూడా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నరేష్ ధన్ఖాడ్ (45)గా గుర్తించబడిన నిందితుడు ఆగ్రా చౌక్, క్యాంప్ కాలనీ మధ్య 2 కిలోమీటర్ల మేర సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత 2 నుంచి 4 గంటల మధ్య వీరంగం సృష్టించాడు. నిందితుడు బల్లాభగఢ్ సమీపంలోని మచ్‌గర్ నివాసి అని, అర్మీలో పదవీ విరమణ చేసిన అనంతరం వ్యవసాయశాఖలో సిడిఒగా పనిచేస్తున్నట్లు పోలీస్ అధికారి ప్రతినిధి చెప్పారు. ధన్ఖాడ్ మొదటగా ఓ ప్రైవేటు ఆసుపత్రి బయట నిద్రిస్తున్న అంజుమ్ అనే మహిళపై దాడి చేసి హతమార్చాడు. ఈ దృశ్యం ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివిలో రికార్డయింది. అక్కడి నుంచి ఆగ్రా రోడ్ ఇంటర్‌సెక్షన్‌కు వెళ్లి మరో ముగ్గురిని చంపేశాడు. ఆ వెంటనే మరో ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు. మృతుల్లో కొందరిని వారు ఎవరు అనేది ఇంత వరకు గుర్తించలేదు. సమాచారం అందిన వెంటనే అప్రత్తమైన పోలీసులు రంగంలోకి దిగి బహిరంగ ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారిని అక్కడి నుంచి తరలించినట్లు పల్వాల్ ఎస్‌పి సులోచన కుమారి తెలిపారు. పోలీసులు నిందితుడిని కొనుగొని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేసినట్లు ఆమె చెప్పారు.






అమెరికాపై జిహాద్ ప్రకటిస్తున్నాం : హాఫీజ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్ హాఫీజ్ అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంపై జిహాద్(పవిత్ర యుద్ధం) ప్రకటిస్తున్నామన్నారు. 'పాకిస్థాన్‌కు గత 15ఏళ్లలో రూ.2.10లక్షల కోట్లు(33బిలియన్ డాలర్లు)కు పైగా ఆర్థిక సాయం అందించాం. దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు. అక్కడి నాయకులు అబద్ధాలు చెబుతూ, నమ్మక ద్రోహం చేశారు.' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సయీద్ హాఫీజ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో పాటు పాకిస్థాన్ అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. 26/11 ముంబయి ఉగ్రదాడి ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన హాఫీజ్ అమెరికా, ఇజ్రాయిల్‌పై జిహాద్ ప్రకటిస్తూ లాహోర్‌లో ర్యాలీ చేపట్టాడు. ఈ ర్యాలీలో హాఫీజ్‌తో పాటు, జమాత్‌ఉద్‌దవా నేత అబ్దుల్ రెహమాన్ మక్కీ కూడా పాల్గొన్నాడు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని చేపట్టడం గమనార్హం. అయితే దీని వెనుక ప్రధాన ఉద్దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే అని తెలుస్తోంది.

పాక్‌కు చైనా అండ

- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ చేసిన సేవలను గుర్తించాలి
- పాక్‌కు సాయపడేందుకు మేం ఎల్లప్పుడూ సిద్ధం
- చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్



బీజింగ్: పాకిస్థాన్‌పై అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆర్థిక సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు అండగా నిలబడతానని చైనా ముందుకొచ్చింది. 'ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ ఎన్నో త్యాగాలు చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి ఎన్నో సేవలు అందించింది. వాటిని అంతర్జాతీయ సమాజంలోని దేశాలు గుర్తించాలి' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ అన్నారు. అంతర్జాతీయ సమాజానికి, ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు పాకిస్థాన్ ఎంతో సహకరిస్తోందని, అన్ని వేళల్లో చైనా, పాకిస్థాన్ భాగస్వామ్య దేశాలేనని, పాకిస్థాన్‌కు సాయపడేందుకు మేమెల్లప్పుడూ సిద్ధం' అని జెంగ్ చెప్పారు. చైనా, పాకిస్థాన్ ఆర్థిక నడవ (సిపిఇసి) కింద చైనా ప్రస్తుతం 50 బిలియన్ల అమెరికా డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. గత వారమే చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ సమావేశం నిర్వహించింది. తాలిబన్ తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని అఫ్ఘానిస్థాన్ ఆరోపించగా, వారి మధ్య విభేదాలను తగ్గించేందుకు చైనా మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమని చెప్పింది.

ట్రంప్ ట్వీట్‌పై అమెరికా రాయబారికి పాక్ సమన్లు..

ఇస్లామాబాద్: అమెరికాను పాకిస్థాన్ అబద్ధాలు, మోసాలతో వంచిస్తోందని, ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు కల్పిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌పై నిరసన తెలిపేందుకు అమెరికా రాయబారి డేవిడ్ హేల్‌కు పాకిస్థాన్ సమన్లు పంపింది. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం సోమవారం రాత్రి హేల్‌కు సమన్లు పంపింది. దీనిపై హేల్ నుంచి వివరణ కోరిందని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్‌జువా విలేకరులకు తెలిపారు. అయితే ఈ విషయంపై విదేశ కార్యాలయం అధికారుల నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌పై వెంటనే ప్రతిస్పందిస్తూ 'నిజమేమిటో మేం ప్రపంచానికి తెలుపుతాం. వాస్తవాలేమిటో, కల్పనలేమిటో వెల్లడిస్తాం. 15 ఏళ్లలో అమెరికా చేసిన సాయంపై ప్రతిది బహిరంగంగా వివరాలివ్వడానికి మేము సిద్ధం' అన్నారు.

పాక్‌కు 255 మిలియన్ డాలర్ల సాయం నిలిపివేత



వాషింగ్టన్: ప్రస్తుతానికి అమెరికా 255 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని పాకిస్థాన్‌కు నిలిపేసింది. ఈ విషయాన్ని అమెరికాలోని వైట్ హౌస్ ధ్రువీకరించింది. తన నేలపై ఉగ్రవాదంపై పాకిస్థాన్ ప్రతిస్పందన ఆధారంగానే ఆ సాయాన్ని మళ్లీ పునరుద్ధరించేది, లేనిది నిర్ణయిస్తామంది. 'గత 15 ఏళ్లుగా 33 బిలియన్ డాలర్లకుపైగా సాయాన్ని అందిస్తే ప్రతిగా పాకిస్థాన్ మాత్రం అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ వస్తోంది, పైగా తన ఉగ్రవాదులకు తన నేలను సురక్షిత ప్రాంతంగా చేస్తోంది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిందించిన రోజునే వైట్ హౌస్ పాకిస్థాన్ సైనిక సాయం నిలిపివేతను ధ్రువీకరించింది. ' 2016 ఆర్థిక సంవత్సరంలో విదేశీ సైనిక సాయం కింద పాకిస్థాన్‌కు 255 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని అమెరికా యోచించడం లేదు' అని సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అధికారి ఒకరు తెలిపారు. 'పాకిస్థాన్ సహకార స్థాయిని అమెరికా పాలకవర్గం నిరంతరం సమీక్షిస్తోంది' అని ఆ అధికారి చెప్పారు. దీనికి ముందు తన నూతన సంవత్సరాది ట్వీట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఇకపై పాకిస్థాన్‌కు అమెరికా నుంచి ఎలాంటి సాయం అందబోదు. ఉగ్రవాదం పట్ల వారి తీరు మారనంత వరకు సాయం అందించబోదు' అని ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన ఖండనను తెలిపింది. ట్రంప్ అభిప్రాయంపై అమెరికా సెనేటర్లలో కొందరు అనుకూలంగా, మరికొందరు ప్రతికూలంగాను స్పందించారు.

ఇరాన్ తాజా నిరసనల్లో 9 మంది మృతి



టెహరాన్: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది తెలుపుతున్న నిరసనల్లో తాజాగా తొమ్మిది మంది మృతి చెందనట్లు అక్కడి ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. నిరసనకారులపై పోలీసులు విరుచుకపడాలని చూసినప్పటికీ సాయుధ నిరసనకారులు పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకోడానికి యత్నించారు. మధ్య ఇస్ఫాన్‌లోని ఖహ్‌దెరిజన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌పై నిరసనకారులు దాడి చేశారు. అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలో ఆరుగురు మరణించారు. ఇస్ఫాన్ నగరంలో ఓ రివల్యూషనరీ గార్డు, అటుగా వెలుతున్న మరో వ్యక్తి మరణించాడు. నజఫాబాద్ సమీపంలో ఓ మరణించాడు. ఇరాన్‌లో ఐదురోజులగా నెలకొని ఉన్న అశాంతి వాతావరణంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 21కి పెరిగింది. చట్టాని ఉల్లంఘించేవారిపై, అలజడులు సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు హసన్ రూహని హెచ్చరింపినప్పటికీ తాజాగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇరాన్‌లో అశాంతిని రెచ్చగొడుతున్నవారిని గుర్తించామని, త్వరలో వారిపై కఠిన చర్యలు చేపడతామని ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 'ఆర్థిక పరిస్థితిని సంస్కరిస్తాను , సామాజిక ఉద్రిక్తతలను తగ్గిస్తాను' అన్న వాగ్దానాలతో హసన్ రూహని 2013లో అధికారంలోకి వచ్చారు. కానీ అత్యధిక ధరలు, 12 శాతం నిరుద్యోగ రేటుకు చాలా మంది విసిగిపోయి ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.

పథకం ప్రకారమే సూరేపల్లి సుజాతపై దాడి

- మహిళా ప్రముఖులు, రచయితల ఖండన


మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ దళిత స్త్రీవాద మేధావి, ఆక్టివిస్ట్ డా. సుజాత సూరేపల్లి పై ఏ.బి వి.పి, ఇతర భారతీయ జనతా పార్టీ సంస్థలు పథకం ప్రకారం జరుపుతున్నదాడిని వివిధ రంగాల మహిళా ప్రముఖులు, మహిళా సంఘాల నేతలు, రచయితలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సుజాత పట్ల సామాజిక మీడియాలో వాడుతున్న కుల దురహంకార, పురుషాహంకార భాషని వారు తీవ్రంగా ఖండించారు. ఆమె నిర్వాసిత సమస్య పట్ల ప్రభుత్వాలని నిలదీయటం, మనుస్మ్రితి దహనాన్ని సమర్ధించటం లేదా అనేక స్థానిక సమస్యలలో ప్రజల అవసరాలని ముందుపెట్టటం వల్లే ఆమెపై దాడి జరుగుతోందన్నారు. రాజకీయ విభేదాలని పరిష్కరించుకోవటానికి అబద్ధపు ఫిర్యాదులు, సామాజిక మీడియాలో దాడులు ఏ మాత్రం పనికిరావని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అటువంటి విభేదాలని చర్చల ద్వారానే పరిష్క రించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని, ఆమెకి రక్షణ కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ప్రకటనపై సంతకం చేసిన వారిలో ప్రొ. రమ మేల్కొటే, ప్రొ. సూసీ తారు, డా. కె. లలిత, గీత రామస్వామి, డా. అస్మా రషీద్, డా. ఆర్.శ్రీవత్సన్, డా. స్వాతి మార్గరెట్, గోగు శ్యామల, కె. సజయ, డా. ఉమా భృగుబండ, డా. శ్యామసుందరి, డా ఎ. సునీత, వసుధ నాగరాజ్, డా. ఉష సీతాలక్ష్మి , ఎస్. ఆశాలత (మకాం), డా. చల్లపల్లి స్వరూపరాణి, డా. ఎం. ఎం.వినోదిని, వి.సంధ్య(పిఒడబ్ల్యు), కొండవీటి సత్యవతి (భూమిక), సుమిత్ర అంకురం, డా. పద్మజ షా, మేరీ మాదిగ (దళిత్ విమెన్ నెట్‌వర్క్), జాన్సీ (పిఒడబ్ల్యు), అనిత (సిఎంఎస్), హిమబిందు (టిపిఎస్‌కె), ఆర్. ఇందిర (అమన్‌వేదిక), విజయలక్ష్మి ,దేవి(సాంస్కృతిక కార్యకర్త), డా. రుక్మిణి రావు, విజయ బండారు (ప్రరావే), ఆర్.కే (పర్స్పెక్టివ్స్), శంకర్ (డిబిఎఫ), చైతన్య పింగళి ,ఇంద్రవెల్లి రమేష్ , విజయలక్ష్మి , మాధవి మిరప, కట్ట కవిత , హైమావతి (ఐద్వా), సుజన (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, కవిత పులి, మంజుల (సావిత్రిభాయి అభియాన్ వేదిక) ఉన్నారు.

అమరావతికి రూ.3,324 కోట్ల రుణం


ఢిల్లీ: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మంగళవారం ప్రకటన చేశారు. రూ.3,324 కోట్ల రుణం అంశం ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని తెలిపారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు. ఏదైనా నిర్మాణానికి అయ్యే ఖర్చులో ప్రపంచ బ్యాంకు 70శాతం నిధులు ఇస్తుందని, మిగిలిన 30శాతం రాష్ట్ర ప్రభుత్వం సమ కూర్చు కోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చ ట్టంలో ప్రకటించిన విధంగా ఇప్పటివరకూ రూ.1500 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పి.రాధాకృష్ణన్ రాజ్యసభలో వెల్లడించారు. ఎపి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు లిఖిత పూర్వకంగా తెలిపారు. వీటికి ఇప్పటి వరకూ రూ.1580 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నీతి ఆయోగ్‌కు తెలిపిందని పేర్కొన్నారు.

10 రోజుల పాటు జన్మభూమి సభలు

అమరావతి: జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జన్మభూమిమా ఊరు నిర్వహణపై ముఖ్యమంత్రి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పదిరోజులపాటు 13వేల గ్రామాలు, 3వేల వార్డుల్లో జన్మభూమి సభలు నిర్వహించాలని స్పష్టం చేశారు. 175 నోడల్ ఆఫీసర్లను నియమించినందున ప్రతి సమస్య పరిష్కారమయ్యేలా బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి ఆర్‌టిజి సెంటర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. జన్మభూమిపై ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తానన్న ఆయన, అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించనని హెచ్చరించారు. గ్రామ, వార్డు సభల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు. గ్రామాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములుగా ముందుకురావాలని ముఖ్యమం త్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సమర్ధంగా పనిచే సిన ఉద్యోగులు, స్వచ్ఛంద సభ్యులకు అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని తెలిపారు. సంచార జాతుల్లో అర్హులైన అందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. గ్రామాలు, వార్డులకు టెన్ స్టార్ రేటింగ్ ఇస్తామన్న ముఖ్యమంత్రి, గ్రామీణ క్రీడల నిర్వహణకు ప్రతి జిల్లాకు 3లక్షల రూపాయలు సప్లి మెంటరీ ఫండ్ ఇస్తున్నట్లు తెలిపారు.



అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు అబద్ధం



విజయవాడ: గత నెల డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి సమయంలో దుర్గగుడిలోకి ఓ అజ్ఞాత వ్యక్తి ప్రవేశించి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు వస్తున్న ఆరోపణలపై ఈవో సూర్యకుమారి స్పందిస్తూ దుర్గగుడిలో ఎలాంటి తాంత్రిక పూజలు జరగలేదని స్పష్టం చేశారు. దుర్గగుడిపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ప్రధానార్చకుడు అంతరాలయాన్ని శుభ్రం చేసుకునేందుకు ఓ వ్యక్తిని సహాయకునిగా తెచ్చుకున్నారని వివరించారు. ఈ వివాదానికి కారణమైన ప్రధానార్చకులు బద్రీనాథ్ బాబుపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయంలో భద్రతా లోపాలపై సమీక్ష చేసుకుంటామన్నారు. తనపై ఎవరైనా కుట్ర పన్నితే వారి కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటానని సూర్యకుమారి అన్నారు.

ఆరోపణల్లో నిజం లేదు

దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆలయ ప్రధానార్చకులు బద్రీనాథ్ బాబు స్పష్టం చేశారు. మరుసటి రోజు ఉదయానికి గర్భగుడిని సిద్ధం చేయాలన్న తొందరలోనే తనకు సహాయకుడిగా ఓ వ్యక్తి తెచ్చుకున్నా తప్ప ఇతర పూజలేవీ చేయలేదన్నారు. సహాయకుడిగా వచ్చిన వ్యక్తి కూడా కృష్ణా జిల్లాలోని ఓ ఆలయంలో అర్చకుడిగా ఉండి, దేవాదాయ శాఖ నుంచి వేతనం తీసుకుంటున్నారన్నారు.

ఉభయ కొరియాల మధ్య చర్చలు

సియోల్: ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి అవసరమని, వింటర్ ఒలింపిక్స్‌లో ప్యోంగ్యాంగ్ పాల్గొంటుందని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నాక జనవరి 9న ప్యోంగ్యాంగ్‌తో ఉన్నత స్థాయి చర్చలను దక్షిణ కొరియా ప్రతిపాదించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ విరివిగా అణ్వాయుధాలు తయారు చేయనున్నట్లు, అణ్వాయుధాలు ప్రయోగించే మీట ఎల్లప్పుడూ తన మేజాబల్లపైనే ఉంటుందని నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆయన దక్షిణ కొరియాతో గేమ్స్ ఆడేందుకు, చర్చలు జరిపేందుకు సుముఖంగా ఉన్నానని తెలిపారు. ఇదిలా ఉండగా 'ఉత్తర కొరియాతో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ రూపంలోనైనా చర్చలు జరిపేందుకు సిద్ధమే' అని దక్షిణ కొరియా ఏకీకరణ మంత్రి చో మౌంగ్–గ్యాన్ పునరుద్ఘాటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ గత ఏడాది రెడ్ క్రాస్, సైనిక చర్చలకు ప్రతిపాదించగా ప్యోంగ్యాంగ్ ప్రతిస్పందించలేదు. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు జరిగే వింటర్ గేమ్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనాలనుకుంటున్న విషయం కిమ్ వ్యాఖ్యల వల్ల ద్యోతకమవుతోంది. కిమ్ వ్యాఖ్యలపై మూన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 'పైవోంగ్చాంగ్ ఒలింపిక్స్' ఉభయ కొరియాల మధ్య శాంతి పురోగతికి తోడ్పడగలదని మూన్ అన్నారు. వింటర్ ఒలింపిక్స్ వేదికలు ఉత్తర కొరియాకు కేవలం 80 కిలోమీటర్ల(50 మైళ్లు) దూరంలో ఉన్నాయి. వింటర్ ఒలింపిక్స్ గేమ్స్‌లో ఉత్తర కొరియా కూడా పాల్గొనాలన్న ఉత్సుకతపై నిర్వాహకులు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

నలుగురు ఉగ్రవాదులకు ఉరి

కైరో: ఈజిప్టులో మంగళవారం నలుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేశారు. 2015లో బాంబు దాడి చేసి ముగ్గురు మిలటరీ అకాడెమీ విద్యార్థులను హత్య చేసిన ఘటనలో మిలటరీ ట్రిబ్యునల్ వీరికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. నైల్ సిటీ కాఫ్ర్ ఇల్ షేక్‌లోని స్టేడియం బయట ఈ దాడి జరిగింది. ఈ దాడిలో బస్సు కోసం వేచి చూస్తున్న ఈ మిలటరీ విద్యార్థులు మృతి చెందారు. కాగా, మిలటరీ ట్రిబ్యునల్ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో మంగళవారం అలెగ్జాండ్రియాలోని జైలులో ఈ నలుగురు ఉగ్రవాదులను ఉరి తీశారు. 2013లో మిలటరీ చెక్‌పోస్టుపై దాడి ఘటనలో 8 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటనకు బాధ్యులైన 15మంది ఉగ్రవాదులను గత ఏడాది డిసెంబరు 26న ఉరి తీసిన విషయం విదితమే. మరో ఉగ్రవాద కేసులో 2015లో ఆరుగురికి కూడా ప్రభుత్వం ఉరి శిక్షను అమలు చేసింది.

నైజీరియాలో ముష్కరుల ఘాతుకం

- క్రైస్తవ బృందంపై కాల్పులు, 14 మంది మృతి

వర్రి: నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. రివర్స్ స్టేట్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత చర్చికి వెళ్లి వస్తున్న 14 మందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఒమొకు పట్టణంలో క్రైస్తవుల బృందంపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఓ బాధితుడికి బంధువైన ఉగోచి ఉల్గోబో తెలిపారు. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారని, బుల్లెట్ల గాయాలైన మరో 12 మందిని ఆసుపత్రికి తరలించగా, వారు చికిత్స పొందుతున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంత మంది మృతి చెందారనే ఇంకా ధ్రువీకరించలేదని రివర్స్ స్టేట్ పోలీసు ప్రజా సంబంధాల అధికారి నన్మాడి ఒమోని చెప్పారు. ముష్కరులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని, కచ్చితంగా వారిని పట్టుకొని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడుతామన్నారు.

ఉగ్రవాదులు, మావోయిస్టులకు

గల్ఫ్‌బాధితులను ఆదుకోవడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలం: లక్ష్మ ణ్



మన తెలంగాణ/హైదరాబాద్: గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మ ణ్ విమర్శించారు. దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అంటూ ఎన్నికల సమయంలో అనేక హామీలనిచ్చిన కెసిఆర్, అధికారంలోనికి రాగానే వాటిని విస్మరించారన్నారు. గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలను తిరిగి సొంత ప్రాంతానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన నేతృత్వంలోని గల్ఫ్ బాధితుల బృందం మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం లక్ష్మ ణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు గల్ఫ్‌కు వెళ్తున్నారని, ఏజెంట్ల మోసాలతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక గల్ఫ్ మైగ్రెంట్స్ వెల్ఫర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని, గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 6లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు, బిజెపి నేతలు సుధాకర్‌శర్మ తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

కేంద్రం చొరవతోనే 24 గంటల విద్యుత్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం ద్వారానే మిగులు విద్యుత్ సాధ్యమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చొరవ వల్లనే రాష్ట్రంలో 24గంటల ఉచిత విద్యుత్ సరఫరకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం కిసాన్‌మోర్చా పదాధికారుల సమావేశంలో లక్ష్మ ణ్ పాల్గొని మాట్లాడారు. దేశంలో మొత్తం 19 రాష్ట్రాల్లో విద్యుత్ ఉన్నదని, మరో 6 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ రాబోతున్నదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాదారుల పాసు పుస్తకాల్లో జరిగిన అవకతవకల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. రైతు సమన్వయ సమితిలపై వ్యతిరేకంగా ఉన్న రైతులను ఒక్కతాటిపైకి తీసుకు రావాలని సూచించారు. పంట కొనుగోళ్లు,గిట్టుబాటు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని రైతలుకు వివ రించాలన్నారు.

సైన్స్ కాంగ్రెస్‌పై ఆదేశాలివ్వలేం

మన తెలంగాణ/హైదరాబాద్: ఒయులోనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలివ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సమావేశాలు నిర్వహించేది ప్రభుత్వ సంస్థో కాదో చెప్పాలని పిటిషనర్లను బెంచ్ ఆదేశించింది. సమావేశాల నిర్వహణపై తెలంగాణ సర్కార్ తప్పుడు రిపోర్టు ఇచ్చిందని పిటిషనర్లు ఆరోపణల నేపథ్యంలో వివరణ మాత్రమే కోరతామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి శ్యాంప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఓయూలోనే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పీహెచ్‌డీ విద్యార్థులు విజయ్‌కుమార్, కిరణ్ కుమార్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం బెంచ్ విచారించింది. సమావేశాలు నిర్వహించే సంస్థ ప్రభుత్వానిదో కాదో వివరణ ఇవ్వాలని ఆదేశించిన బెంచ్ విచారణను 23కి వాయిదా వేసింది.



ఎమ్మిగనూరులో ప్రమాదం

- ఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం

కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కోటెకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కోటెకల్ వద్ద ఈ రోజు ఉదయం టాటా ఏస్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

జగన్ యాత్రకు బ్రహ్మరథం



చిత్తూరు: 50 రోజులుగా పాదయాత్ర చేస్తున్న అలుపెరగని బాటసారికి వాల్మీకిపురం వాసులు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా వాల్మీకిపురం చేరుకున్న రాజన్న తనయుడికి స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అశేషంగా వచ్చిన జనంతో వాల్మీకిపురం జనసంద్రాన్ని తలపించింది. అనంత జనవాహిని సాక్షిగా వైఎస్సార్ సీపీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. 50వ రోజు పాదయాత్రను ఈ ఉదయం మదనపల్లి మండలం సిటిఎం నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. మార్గమధ్యలో వేరుశెనగ రైతులు ఆయనను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. గిట్టుబాటు లేదని, సహకార నూనె కర్మాగారాన్ని మూసివేయించారని తెలిపారు.

కోలిండియా చైర్మన్‌గా శ్రీధర్ పేరు ప్రతిపాదన

మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్‌ను కోల్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయించింది.1997 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ఎన్. శ్రీధర్ గడచిన పదేళ్లలోని ట్రాక్ రికార్డుపై క్లీన్ చిట్ ఇస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయించింది.

వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధిస్తా : రోహిత్ శర్మ



కేప్‌టౌన్: అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న వన్డేల్లో ట్రిపుల్ సెంచరీని త్వరలోనే సాధిస్తానని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్‌లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించిన తనకు ట్రిపుల్ సెంచరీ సాధించడం పెద్ద కష్టమేమి కాదన్నాడు. ఇప్పటికే ఓసారి వన్డేల్లో 264 పరుగులు సాధించానని, ఈ పరిస్థితుల్లో తనకు ట్రిపుల్ సెంచరీ సాధ్యమేనని స్పష్టం చేశాడు. అయితే దీని కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నాడు. వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చే వారికి ఈ ఫీట్‌ను సాధించడం అసాధ్యమేమి కాదన్నాడు. 35 బంతుల్లోనే శతకాలు సాధిస్తున్న ఈ రోజుల్లో ఓ క్రికెటర్ ట్రిపుల్ శతకం సాధించడం సులువేనన్నాడు. తాను మాత్రం కెరీర్ ముగిసేలోగా ఈ ఫీట్‌ను సాధించేందుకు ప్రయత్నిస్తానని రోహిత్ పేర్కొన్నాడు. దూకుడుగా ఆడేందుకు తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, రికార్డులంటే తనకు పెద్దగా ఇష్టముండని తేల్చి చెప్పాడు. అయితే బరిలోకి దిగితే మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయడమే తన లక్ష్యమన్నాడు. జట్టు పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకుంటానని, అవసరమైతే దూకుడు లేదా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధమన్నాడు.



ద్రవిడ్‌లాంటి కోచ్ కావాలి

పాక్ మాజీ కెప్టెన్ రమీజ్‌రాజా



లాహోర్: పాకిస్థాన్ జూనియర్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ కోచ్ అవసరం ఎంతైన ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రమీజ్‌రాజా అభిప్రాయపడ్డాడు. రాహుల్ పర్యవేక్షణలో భారత క్రికెట్‌లో ఎందరో యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని రమీజ్ పేర్కొన్నాడు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్ వంటి యువ క్రికెటర్లను వెలికి తీయడంలో ద్రవిడ్ పాత్ర చాలా కీలకమన్నాడు. కోచ్‌గా ద్రవిడ్ నిర్వర్తిస్తున్న పాత్ర తనను ఎంతో ఆకట్టుకుం టుందన్నాడు. అతని పర్యవేక్షణలో యువ క్రికెటర్లు ఎంతో రాటుదేలుతున్నారని ప్రశంసించాడు. కొత్త ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీయడంలో ద్రవిడ్ ఎంతో ఆరితేరాడని పేర్కొన్నాడు. అతని వల్ల భారత్‌లో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని తెలిపాడు. పాకిస్థాన్ యువ జట్టుకు కూడా ద్రవిడ్ వంటి దిగ్గజం సేవలు ఎంతో అవసరమన్నాడు. అతనిలా అంకితభావంతో పనిచేసే కోచ్‌ల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించాడు. అప్పుడే ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్ మెరుగైన జట్టుగా మారే అవకాశం ఉంటుందని రమీజ్ వ్యాఖ్యానించాడు. దీని కోసం సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. ఇదిలావుండగా, దక్షిణాఫ్రి సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని రమీజ్ వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో టీమిండియా వరుస విజయాలతో దూకుడుమీదుందని, వారిని నిలువరించడం సౌతాఫ్రికాకు అంత సులువుకాదని స్పష్టం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన చాలా బలంగా ఉందన్నాడు. దీంతో సిరీస్‌లో వారి విజయవకాశాలను కొట్టిపారేయలేమని రమీజ్ పేర్కొన్నాడు.

బౌలింగ్ కోచ్‌గా బ్రెట్‌లీ?

చెన్నై: రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపిఎల్ బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీని నియమించనున్నట్టు సమాచారం. ఒకప్పుడూ అద్భుత ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన బ్రెట్‌లీను బౌలింగ్ కోచ్‌గా నియమించుకొని పునరాగమనంలో మెరుపులు మెరిపించాలని చెన్నై జట్టు యాజమాన్యం భావిస్తోంది. బ్రెట్‌లీని బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడం ద్వారా బౌలర్లకు అండగా నిలువాలనే ఆలోచనతో యాజమాన్యం కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, చెన్నై జట్టు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ఎంపిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రైనా, ధోని వంటి మాజీ ఆటగాళ్లను తీసుకోనున్నట్టు జట్టు యాజమాన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే

టీమిండియా కసరత్తు...



కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా కఠోర సాధన చేస్తోంది. ఆది, సోమవారం వర్షం వల్ల ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా మంగళవారం ఉదయం నుంచే సాధన మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలను బిసిసిఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సమరానికి శుక్రవారం తెరలేవనుంది. సౌతాఫ్రికా గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌ను గెలవని భారత్ ఈసారి బోణి కొట్టాలనే పట్టుదలతో ఉంది. కిందటి ఏడాది వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా మారిన కోహ్లి సేన ఈ సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. గతంతో పోల్చితే ఈసారి భారత్ బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్‌లో విజయ్, పుజారా, రాహుల్, రహానె, కోహ్లి, అశ్విన్, సాహా, భువనేశ్వర్, జడేజా వంటి ప్రతిభావంతులు ఉన్నారు. అంతేగాక ఉమేశ్, ఇషాంత్, షమి, రవిచంద్రన్, భువనేశ్వర్, రవీంద్ర వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉండనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈసారి ఎటువంటి పిచ్ ఎదురైన విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కఠోర సాధనలో నిమగ్నమైంది. సౌతాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడేందుకు కోహ్లి సేన భారీ కసరత్తే చేస్తోంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు సహాయ కోచ్‌లు కూడా క్రికెటర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లి ఎదుర్కొన్న బలమైన జట్టు సౌతాఫ్రికా మాత్రమే. దీంతో అతని కెప్టెన్సీకి ఈ సిరీస్ పరీక్షగా మారింది. ఇందులో జట్టును గెలిపించి తానేంటో నిరూపించాలని అతను భావిస్తున్నాడు. ఇందుకుగాను ప్రత్యేక వ్యూహాలను సైతం రచిస్తున్నాడు. తన వద్ద ఉన్న అస్త్రాలను సక్రమంగా ఉపయోగించి సఫారీలకు షాక్ ఇచ్చేందుకు తహతహలాడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కోహ్లి సేన చాలా బలంగా ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.



బౌలింగే కీలకం...

సఫారీ గడ్డపై తొలి సిరీస్ గెలవాలని భావిస్తున్న టీమిండియాకు బౌలర్లే ప్రధాన అస్త్రంగా మారనున్నారు. షమి, ఉమేశ్, ఇషాంత్, భువనేశ్వర్, హార్దిక్, బుమ్రాలతో కూడిన ఫాస్ట్ బౌలింగ్ లైనప్‌పై కెప్టెన్ కోహ్లి భారీ నమ్మకాన్నే పెట్టుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై భారత బౌలర్లు చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. షమి, ఇషాంత్, భువనేశ్వర్, ఉమేశ్‌లు నిలకడైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. భువనేశ్వర్ ఒక్క టెస్టే ఆడిన అందులో చెలరేగి పోయాడు. ఇక, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే సఫారీ పిచ్‌లపై భారత స్పీడ్‌స్టర్లకు ఎదురే ఉండక పోవచ్చు. గతంతో పోల్చితే ఈసారి భారత బౌలింగ్ చాలా బలంగా మారింది. స్పీడ్‌తో పాటు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడాన్ని భారత బౌలర్లు అలవాటుగా మార్చుకున్నారు. ముఖ్యంగా షమి, ఇషాంత్, భువనేశ్వర్‌లు సఫారీ పిచ్‌లపై మెరుగ్గా రాణించడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిని ఎదుర్కొవడం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు అంత సులవుకాదని విశ్లేషకులు సైతం అంటున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా భారత బౌలర్లకు ఉంది. గతంలో కూడా భారత స్పీడ్‌స్టర్లు మెరుగ్గా రాణించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇషాంత్, షమి, ఉమేశ్‌లు విదేశి పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తున్నారు. ఈసారి కూడా వీరి నుంచి కెప్టెన్ మంచి ఫలితాన్నే ఆశిస్తున్నాడు. బౌన్సీ పిచ్‌లపై బుమ్రా కూడా రాణించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హార్దిక్ పాండ్య రూపంలో అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా భారత్‌కు అందుబాటులో ఉన్నాడు. వీరంత ఒకవైపు కాగా, అశ్విన్, జడేజాల రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్పిన్ బౌలర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. వీరిని ఎదుర్కొవడం సఫారీ బ్యాట్స్‌మెన్‌కు అంత తేలిక కాదనే చెప్పాలి. ఇటీవల భారత్ సాధించిన విజయాల్లో జడేజా, అశ్విన్‌ల పాత్ర చాలా కీలకం. పలు మ్యాచుల్లో వీరిద్దరూ భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించారు. సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా ఈ జంట ప్రకంపనలు సృష్టించడం ఖాయమనే చెప్పాలి. ఒకవైపు పదునైన ఫాస్ట్ బౌలింగ్ మరోవైపు ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్నర్లతో కూడిన భారత బౌలింగ్ లైనప్ సఫారీ సిరీస్‌లో చెలరేగి పోవడం తథ్యం. ఇదే జరిగితే సౌతాఫ్రికా గడ్డపై భారత్ సిరీస్ బోణి కొట్టడం ఖాయం.



చాలెంజర్స్ మెంటర్‌గా కిర్‌స్టెన్



బెంగళూరు: వచ్చే ఐపిఎల్ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సలహాదారుడిగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారి కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసింది. ఈ ఏడాది జరిగే ఐపిఎల్ మ్యాచ్‌లకు కిర్‌స్టెన్ సలహాదారుడిగా వ్యవహరిస్తాడు. అయితే ప్రధాన కోచ్‌గా మాత్రం న్యూజిలాండ్ దిగ్గజం డానియల్ వెటోరి కొనసాగుతాడు. కిందటి సీజన్‌లో చాలెంజర్స్ పేలవమైన ఆటతో అట్టడుగు స్థానంలో నిలిచింది. విరాట్ కోహ్లి, డివిలియర్స్, క్రిస్‌గేల్, కెఎల్. రాహుల్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నా బెంగళూరు చెత్త ఆటతో నిరాశ పరిచింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోఫీని సాధించలేక పోయింది. ఇతర ఫ్రాంచైజీలతో పోల్చితే చాలెంజర్స్‌లో స్టార్ క్రికెటర్లకు కొదవలేదు. అయినా ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేక పోయింది. 2016లో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటిన బెంగళూరు కిందటి సీజన్‌లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ సీజన్‌లో ఎలాగైన ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో జట్టు యాజమాన్యం పావులు కదుపుతోంది. ఇందు కోసం టీమిండియా మాజీ ప్రధాన కోచ్ కిర్‌స్టెన్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అతన్ని సలహాదారుడిగా నియమించుకుంది. ముందుగా కిర్‌స్టెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయాలని భావించింది. అయితే అతనికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ కోచ్‌తో పాటు మెంటర్ బాధ్యతలను అప్పగించింది.



నెహ్రాకు బౌలింగ్ బాధ్యతలు

మరోవైపు బెంగళూరు బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశీష్ నెహ్రాను ఎంపిక చేసింది. ఇటీవలే నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని అనుభవాన్ని కోచ్ రూపంలో ఉపయోగించుకునేందుకు జట్టు యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే కొత్త సీజన్‌లో అతన్ని బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ట్వంటీ–20 క్రికెట్‌లో నెహ్రా అద్భుత బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతనికి కీలక బాధ్యతలు అప్పగించాలని చాలెంజర్స్ యాజమాన్యం నిర్ణయించింది. కిందటి సీజన్‌లో నెహ్రా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. కాగా, కిర్‌స్టెన్, నెహ్రాల నియామకాన్ని చాలెంజర్స్ ప్రధాన కోచ్ వెటోరి స్వాగతించాడు. వారి రాక కోసం తాను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. వీరి సేవలు జట్టుకు ఎంతో కీలకమని వెటోరి ట్విటర్‌లో పేర్కొన్నాడు.

ఇదేం పిచ్...

ఎంసిజిపై ఐసిసి ఆగ్రహం

మెల్‌బోర్న్: యాసెస్ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిచ్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు అనువుగా లేదని ఐసిసి ఆరోపించింది. ఇటువంటి పిచ్‌లతో క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మెల్‌బోర్న్ స్టేడియం పిచ్ చాలా నాసిరకంగా ఉందని, ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తే క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాగా, నాసిరకం పిచ్ ఎందుకు తయారు చేశారో త్వరలోనే నివేదిక ఇవ్వాలని ఐసిసి క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇక్కడ నాలుగో టెస్టు మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన పిచ్‌పై రిఫరీ రంజన్ మదుగలే ఐసిసికి ఫిర్యాదు చేశారు. పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని, ఇటువంటి పిచ్‌లపై మ్యాచ్‌లు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి పిచ్‌ను తయారు చేసిని నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రిఫరీ కోరారు. దీనిపై స్పందించిన ఐసిసి రెండో వారాల్లోగా నివేదిక సమర్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. కాగా, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు ఎంతో పేరుంది. గతంలో ఇక్కడి స్టేడియంలో ఎన్నో చారిత్రక మ్యాచ్‌లు జరిగాయి. ఎప్పుడూ కూడా పిచ్‌లపై ఆరోపణలు రాలేదు. కానీ, యాషెస్ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన మ్యాచ్‌పై మాత్రం తీవ్ర విమర్శలు తలెత్తాయి. పిచ్‌ను నాసిరకంగా తయారు చేశారని, ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారని రిఫరీ ఆరోపించారు. కాగా, మదుగలే ఫిర్యాదుపై ఐసిసి తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించింది. రెండు వారాల్లోగా తనకు నివేదిక అందించాలని సిఏను ఐసిసి కోరింది.



ఎపి, పంజాబ్ జట్ల గెలుపు

జాతీయ కబడ్డీ

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ పురుషుల జట్లు విజయం సాధించాయి. మహిళల విభాగంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ జట్లు జయకేతనం ఎగుర వేశాయి. మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పురుషుల విభాగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు 44–43 తేడాతో చత్తీస్‌గఢ్ జట్టును ఓడించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో రెండు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. అయితే కీలక దశలో పైచేయి సాధించిన ఆంధ్ర జట్టు జయభేరి మోగించింది. అయితే అంతకుముందు జరిగిన పోరులో ఎపికి చుక్కెదురైంది. రైల్వేస్‌తో జరిగిన పోరులో ఆంధ్రప్రదేశ్ 15–45 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ 60–15 తేడాతో త్రిపురను చిత్తు చేసింది. ఇతర పోటీల్లో బిఎస్ఎన్ఎల్ 41–34 తేడాతో మణిపూర్‌ను, బిహార్ 45–43తో చండీగడ్‌ను ఓడించాయి. మహిళల విభాగంలో హర్యానా 65–10 తేడాతో పాండిచ్చేరిను చిత్తు చేసింది. ఇతర పోటీల్లో ఉత్తరప్రదేశ్ 27–26 తేడాతో పశ్చిమ బెంగాల్‌ను, కర్నాటక 20–19 తేడాతో చండీగడ్‌ను ఓడించాయి. మరోవైపు మధ్యప్రదేశ్ 54–27 తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది.



Printed and published by K Sreenivas Reddy, Printed at M/s. JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press, D-75 & C-52, Industrial Estate (APIE), Balanagar-500037, R.R.Dist., TELANGANA and Published from H.No.12-1-493/VA, Giriprasad Bhavan,Opp:Rajiv Swagruha Offices Complex, Bandlaguda Main Road, Nagole, R.R. Dist. and owned by M/s. Moveon Media Private Limited, **Editor: K. Sreenivas Reddy,** RNI Regn. No.TELTEL/2012/42234, Phone No/Fax:040-27655666, e-mail : editor@manatelangana.org.